Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 24

(Jan. 26, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 24

(Jan. 26, 1947)

Bejavāḍa, 1947

Record no. 683



కదలండి!

పోలూరి ఆంజనేయప్రసాద్

★

అరి హృదయం
తుపానుగా
కదిలిన విప్లవ దేశం....
అది జానిస కంటి మంట
లెగసి తుపాకుల నెదిర్చి
ప్రళయానికి
విలయానికి
మరో కొత్తలోకానికి
రాచబాట
భరతావని
పీడితుల 'నగారా' మ్రోత!

తమ తాతలు, తమ తండ్రులు
తారకలై కనిపిస్తే
తమ పొలాల వరి కంకులు
తలలు వంచి దుఃఖిస్తే
తమ పశువుల కట్లు త్రెంచి
తలోక దారి పట్టిస్తే
తమ యువతుల కన్నీళ్ళే
దక్ష యజ్ఞములు చేస్తే
భరతావని గడ్డమీద
చలి పిడుగులు గర్జించెను....
భరతావని గడ్డమీద
మర తుపాకి వెనుదిరిగెను....

ఇక దోపిడి, ఇక పీడన
ఇక చాకిరి పొగవవీ

సంఘాలుగ దైనమైట్లు
సాగె ప్రజా వెల్లువలై....
ప్రతిరోజూ బిగించినది
ప్రతిఘటించి తన పిడికిలి....
ఇక లేవండిక లేవండిక
జగత్తు ప్రసవించెను....
ఇక పీడిత తాడితులకు
ఉరికుచ్చులు తెగిపోయెను....
ఇక కార్మిక కర్షకులకు
వేగుజుక్క కనిపించెను

ముట్టడించి ప్రతి గ్రామం
పట్టుకోను నాయకులను....
నిలువుగుడ్లు పడిపోయెను....
మిలిటరీల 'ట్రిగ్గర్లకు'....
నాయకులను చూపమనీ
మరుగులేచా చెప్పమనీ....
మానవతుల సౌశీల్యం
కీచకులకు పాచికలా!
పసిబిడ్డల చిరుబుగ్గలు
దాయెనెట్ల కొలపిడియా!

నీచులార!
రేచులార!
రాచరికపు సుడిగుండం
సుళ్ళల్లో పరిగెత్తే

మరోరోజులిక రావోయ్!
ఇకరావిక
ఇకరావిక
నరరక్తంపారించే
యువరక్తం చిందించే
స్వర్లోకం పడగొట్టే
మహోదయం అరికట్టే
మధుకలశం భేదించే
నందనవని పెకలించే
హిరణ్యాక్షు కోరల్లో
పడి నలిగిన
నెత్తుటి రోజులు....

ఓస్వతంత్ర యోధులార!
నాకన్నుల పాపలార!
మీకండలు హిమాలయం
తుదిశిఖరం కదిలించెను
మీస్వేదం మహానదికి
ఉప్పొంగులు కల్పించెను
కదలండిక
ప్రజాశత్రువుల
పదును కత్తు లెదిరించను....
కదలండిక
మరతుపాకి
కెదురురొమ్ము చూపించను
కదలండిక ధనంజయుని
గాండీవం సంధించను!
మీసమాధి మృత్తికకై
నాశిరస్సు బలియిస్తా
మీస్వతంత్ర గీతానికి
నాకంఠం కృతియిస్తా!

ఎవరండీ?

"గంగినేని"

★

చరిత్ర చూపే సత్యంచూడని
ఏటివెల్లువకు ఎదురీదే
కాలానికి కట్టలు పోసే
గగనానికి నిచ్చెనవేసే
ముందుకాళ్ళు వెనుకకండ్ల—
ఈదేశయాత్రికు లెవరండీ?

జైళ్ళల్లో చెప్పిందొకమాట
ప్రజల్లో చెప్పేదిమరోమాట
తమ్ముల పై హింసాకాండ
శత్రువుతో సత్యా-హింసలు
ఏ ఎండకు ఆగొడుగుపట్టే
మనదేశ నాయకు లెవరండీ?
తల్లిరొమ్ము గుద్దే తనయులు
పిల్లికిగంట కట్టే ఎలుకలు—
కమ్యూనిస్టు పార్టీపై నిషేధం
తేవాలని తెప్పించాలని
గుసగుసలాడే జాతీయ
నాయకు లెవరండీ? వా రెవరండీ??
పీడిత జగత్తు ప్రసవించిన
జొల్లివిక్కును పొడిచేయను
తుడిచేయను ప్రపంచమంతా—

హిట్లరు ముస్సోలినీ టోజోలు
ఇంకా ఎందరెందరో పోరాడి
చచ్చిపోయారు....ఆ కార్యం
నెరవేర్చను పూనిన మనదేశ
నాయకు లెవరండీ? వా రెవరండీ

త్యాగులే దేశద్రోహులు
రాజులే దేశభక్తులని—
ఇస్తేవచ్చిన వచ్చే స్వాతంత్ర్యం
ఇలా తలంలో లేదంటే ఉండవి
తంత్ర మెరిగిన ముగ్గురు మంత్ర
కూష్మండు తెచ్చిన పాతకల్లునె
కొత్తకుండలో పోసుకవస్తే
నాలుక చాపిన నల్లదొరలెవరం

ఎవరండీ? మాతృ భారతి
దాస్యశృంఖలు తెంచేందుకు
ప్రాణాలను త్యాగంచేసే
ధీరులెవరండీ! రక్తంతో గంధ
పూసే వీరవరులెవరండీ?
తరతరాలుగా
దోచిన తెల్లప్రభుత్వం
కూల్చే దెవరం

ప్రజాశక్తి
కమ్యూనిస్టు దిన పత్రిక
సంపుటి 2] బెజవాడ 26-1-47 ఆదివారం [సంచిక

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

చిన్న కథ

దొంగలకోవు

ఇప్పుడు నేను చెప్పబోయే కథ చాలా ఏళ్ళక్రితం మన గోదావరి జిల్లాలోనే జరిగింది.

మీ రెప్పుడేనా శబరినది పేరు విన్నారా? మన గోదావరి నదికి శబరి ఒక ఉపనది. సరిగ్గా ఆ నదివొడ్డున సీతారాంపురం అని ఒక వూరు ఉండేది. (బహుశా ఆ వూరు ఇప్పటికి కూడా వుండేవుంటుంది. ఇప్పటి మాట ఎల్లా వున్నా మన కథ జరిగిననాటికి తప్పకుండా వుండేది.)

ఆవూరు చాలా అందంగా వుండేది. వూరి గుడిసె లయితేనేం ఎంతో సుబ్రంగావుండేవి అన్నీన్నీ. ఊరుచుట్టూ మంచిమంచి పళ్ళ తోటలు వుండేవి. అక్కడా అక్కడా మంచి పంటభూములే వుండేవి. శబరివొడ్డు భూములు మంచి సారవంతాలవి. కావలసినంత పంట పండేవి. సీతారాంపురంలో వాళ్ళు ఎప్పుడూ కరువన్నమాట ఎరుగరు.

ఆ వూళ్ళో ప్రజలందరూకూడా రైతులే. కష్టపడి పని చేసుకొనేవారు. ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకొనేవారు. అన్నా, మామా అని పిలుచుకుంటూ ఎంతో కలిమిడిగా వుండేవారు.

పొలంపనులు లేనిరోజుల్లో, వెన్నెల వెలుతురున శబరినది ఇసకలో చెడుగుడి ఆడటం అంటే ఆవూరివాళ్ళకి ఎంతోసరదా. అల్లాగ వాళ్ళ తండ్రులు ఆడేరు. తాతలు ఆడేరు. ఇప్పుడు మనకథకాలంనాటి పడుచు వాళ్ళుకూడా ఆడేరు. పడుచువాళ్ళంతా ఆట ఆడుతూంటే వయస్సుమళ్ళిన వాళ్ళంతా చుట్టూ కూర్చుని హుషారు ఇస్తూండేవారు. ఆ విధంగా పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ ఆటల సరదాలో ప్రొద్దుగడిచిపోయిందికూడా తెలియకుండా గడిపేసేవారు.

ఇల్లా వుండగా ఏమయిందీ —ఒకరోజున ఎక్కడినుంచి వచ్చిపడ్డారోగాని, ఒక పెద్ద దొంగలగుంపు వచ్చి, నదికి అవతలివొడ్డున వున్న అడవిలో మకాంపెట్టేరు. దొంగ పల్లెనే మకాం పెడతారా? ఒకనాటి వెన్నెల రాత్రి శబరినది ఇసకతిన్నెలమీద, ఊరి వాళ్ళంతా చెడుగుడి ఆటలసరదాలోవుండగా, ఊళ్ళో ప్రవేశించేరు. కొన్ని యిళ్ళలోదూరి చేతికి దొరికినవన్నీ పట్టుకు పోయేరు.

ఈ విధంగా రెండుమూడుసార్లు జరిగే టప్పటికి ఊరివాళ్ళ ఊరియలు ఆటపాటలు కట్టిపెట్ట వలసివచ్చింది. క్రమంగా చీకటిలో జనం వీధిలోకి రావడమే మానుకున్నారు. చీకటి పడేటప్పటికి ఊరంతా పాడుబడి పోయినట్లు వుండేది. ఆ ఆటలు, పాటలు లేవు. చెడుగుడి సరదాలులేవు.

ఊరివాళ్ళు రాత్రులు ఇళ్ళు వదలక పోయినా దొంగతనాలు ఆగలేదు. ఊళ్ళో కావలసినంత పాడి, పంట వుండడంచేత దొంగల గుంపు ఎప్పుడు వచ్చినా చేతి నిండా పట్టుకుపోయేవారు.

దొంగలను కొట్టి తరిమెయ్యాలని ఊళ్ళో పడుచువాళ్ళు కొందరు రాత్రులు గస్తీ తిరగడం ప్రారంభించారు. కాని, వాళ్ళని చీకట్లో పట్టుకొని దొంగలు కొట్టి ఒకరిద్దరికి తలలు పగలకొట్టారు. దెబ్బలు తిన్న వాళ్ళల్లో ఒకడు చచ్చిపోయాడు. దానితో ఊళ్ళోవాళ్ళందరికి దొంగలంటే పెద్దభయం పట్టుకుంది. పెద్దవాళ్ళు ఎవళ్ళూ తమ కొడుకుల్ని వీధిలోకే వెళ్ళనిచ్చేవారుకారు.

"దొంగలు పట్టుకుపోతే సరుకులు తీసుకు పోతారు. పోతే పోయాయి. మళ్ళీ పండించుకోవచ్చు. కాని, పోయిన ప్రాణం మళ్ళీ రాదుగా."

అనేవారు ముసలివాళ్ళు.

ఒకమారు గస్తీ తిరగడం, దెబ్బలు తగిలాక ఊళ్ళో వాళ్ళు అప్రయత్నమే మానుకోవడం చూసేక దొంగలగుంపుకు మరీ అలుసు అయిపోయింది. ఇప్పుడు వెనకటి మాదిరిగా రాత్రిపూటే రావడం మానారు. కర్రలు, కత్తులు తీసుకొని ఊరిమీద పడి, దోచుకొని పోతున్నా ఎవ్వరూ అడ్డగించడానికేనా సాహసించేవారుకాదు. పైగా ఆ సమయానికి తమ కొడుకులు వాళ్ళమీదకు పడితే ఏం జరుగుతుందో నన్న భయంతో వాళ్ళని ఏగదిలోనో పెట్టి గొళ్ళెంపెట్టేసేవారు.

ఈ విధంగా నోరు మూసుకొని కూర్చోడం ఊళ్ళోని పడుచువాళ్ళకి సాధ్యం కాలేదు. తమమీద ప్రేమకొలదీ చేస్తూన్నా, తమ తండ్రులు తమరిని ఈ విధంగా దాచడం వాళ్ళకేమీ సంతోషంగాలేదు. పైగా దొంగలు పడ్డ యిళ్ళల్లో మిగిలేది మాత్రం ఏం వుంటుంది? వాళ్ళ చేతుల్లో పోకుండా దాచిన ప్రాణాలను పెంచిపెట్టి బ్రతికించడమో ఎవ్వళ్ళకీ అర్థంకావడంలేదు. తినడానికి తిండిలేదు కట్టడానికిబట్టలేదు. వినోదాలు మొదలే లేవు.

"ఈ బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నట్లు?"

అని వాళ్ళు రోజుకి వందసార్లు ప్రశ్నించుకొనేవారు. చేలగట్లమీద, పొలంపనులవద్ద ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు కూడా ప్రశ్న ఇదే.

"మనం ఈ బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నట్లు?"

ఇంక లాభంలేదు. దొంగల్ని మన ఊరు దాటకుండా కొట్టి తరిమివేస్తే తప్ప బ్రతుకలేము అని నిశ్చయించుకున్నారు. నై అంటే నై అనుకున్నారు. నెమ్మదిగా వూళ్ళో వున్నవాళ్ళందరికీ ఉప్పు అందింది. అంతా అమీతుమీ తేల్చుకోవాలని తయారవుతున్నారు.

ఈ సంగతి క్రమంగా పెద్దవాళ్ళ చెవిని పడింది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకొంటూన్న తమ సంతానం తమకు తెలియకుండా తన్నులాటకు తయారవడం వాళ్ళకి ఎంతో భయం కలిగించింది. ఇంకేముంది? ఏప్పుడు పెద్దవాళ్ళు తమ పిల్లవాళ్ళు చచ్చిపోతారేమోనని ఎవరికున్న వారికే భయం పట్టుకుంది. ప్రతివాళ్ళూ తమ కొడుకుల్ని కేకలువేశారు. కళ్ళనీళ్ళు పెట్టుకొని బ్రతిమలాడేరు. "మనకి ఎందుకొచ్చిన గొడవరా నాయనా? ఏదో పెద్దవాళ్ళం నీడమీదుగా వెళ్ళిపోదా మనుకుంటూన్నాం. మమ్మల్ని మోసగించకు బాబూ" యని ఎంతో ఏడ్చేరు.

పడుచువాళ్ళు తమ అభిప్రాయాలను తండ్రులకుచెప్పి ఒప్పించాలనుకున్నారు కాని కొడుకులమీదనున్న ప్రేమలో వాళ్ళు ఇతరసంగతులు వినిపించుకొనే స్థితిలోలేరు. కనుక ఇంక ఆ గొడవ పెట్టుకోకుండా తమ ప్రయత్నాలు తాము చేసుకోగలిగారు.

ముసలివాళ్ళకి తమకొడుకులు తమ కళ్ళ ముందు బ్రతికి వుండాలనే ఆలోచన తప్ప మాయదృష్టి లేదు. ఇటుచూస్తే వాళ్ళు వినేలా లేరు. పేచీకి సిద్ధం అవుతున్నారు. అవతలి వాళ్ళందామా అన్నింటికి తెగించిన దొంగ ముఠా; వాళ్ళకి ఏమాదాక్షిణ్యమూ? తమ దారికి అడ్డంగిలితే చంపేస్తారు. ఏమిరాగతి అని వాళ్ల ఒకటే విచారపడుతున్నారు. "ఏమిటి చెయ్యడం?"—అని వారు ఒకరి నొకరు కూడబలుక్కున్నారు. చివరకు ఒకరినో ఇద్దరినో దొంగలముఠా వద్దకు రాయబారం పంపించడానికి నిశ్చయించారు. "కావలసివస్తే ఎంత అడిగితే అంతా యిచ్చుకుందాం. వాళ్ళు మాత్రం ఊళ్ళోకి రాకుండా చేయండి." అని వాళ్ళకి చెప్పి పంపారు.

ఊళ్ళోవున్న పడుచువాళ్ళంతా తమరిని తిన్నగాని తయారౌతున్నారని దొంగలకు తెలియదంటారా? తెలిసింది. తమరు పైనుంచి వచ్చినవాళ్ళాయె. పైగా వూరంతా కలిస్తే తమరు చేయగలిగేదేమిటి? వెనకట్లా దొంగతనం చాలు అంతతో సరిపడుతుందా, చావగొట్టేస్తారు. ఏంచేసేదా యని వాళ్ళు ఆలోచనలో పడ్డారు.

సరిగ్గా ఆ సమయంలో వూరిపెద్దలు వచ్చి దారి చూపించారు. వాళ్ళకెంతో సంతోషం కలిగింది. ప్రతి ఏడాదీ చేలల్లో పండిన ధాన్యం, తోటల్లో పండిన కాయగూరలూ, పళ్ళూ, బట్టలు, పశువులు, పన్నం ఇస్తామంటే చేదా? అందులో తమరు కూర్చున్నచోటికి పట్టుకొచ్చి యిస్తామంటున్నారు. అల్లా ఇస్తామంటూంటే పడలకొని దెబ్బలు తినడానికి వాళ్ళ వూళ్ళోకి వెళ్ళడం ఎందుకు? అయినా బెట్టుసరి చెయ్యకుండా వదిలితే ఎల్లాగ?

సీతారాంపురంనుంచి వచ్చిన పెద్దలు దొంగల ముఠామొక్క కోర్కెలమీద కాస్త కూడబలుక్కున్నారు." పోనీలే, ప్రాణం అంటూ వుంటే ఇంకో ఎకరం అడివికొట్టి వ్యవసాయం చేసుకుంటారు అన్నింటికీ మూలం ప్రాణమేకదా?" యని వేదాంతం చెప్పుకుని తమకి తామే సమాధాన పరచుకొన్నారు.

తన్నితే దూర్లగంపలో పడ్డాడంటారే మనవాళ్ళు, ఆ మోస్తరుగా వుంది దొంగల గుంపు అదృష్టం. రాత్రిళ్ళు పీటీ—వాటీ, గాలి—వాన, పిలి — గాతపు అనకుండా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని దొంగతనానికి బయలుదేరే అవసరం తప్పింది. పైగా, అన్న వ్వుమా అనుకున్నట్లుగా జరుగుతుందా? పెద్దవాళ్ళతో ఏదో విధంగా మంచిమాట చేసుకోకపోతే పడుచువాళ్ళది పై చెయ్యి అవుతుంది. వాళ్ళని సట్టపగ్గాలుండవు. ఇప్పుడంటారూ? ముసిలివాళ్ళ బెదురు ఒకటుందిగా? వీళ్ళు ఏవిధంగానో బ్రతిమలాడో, భయపెట్టో, లాలించో, బుజ్జగించో, తమ కొడుకుల్ని ఇంట్లో ఆపేస్తారు. ఎవరన్నా కొద్దిమంది మొండివాళ్ళు అడ్డపడ్డా, వాళ్ళ మాటా సాగదు, అంతగావస్తే వాళ్ళల్లో నలుగుర్ని తన్నితే ఇంకెప్పుడూ ఎవ్వరూకూడా కిక్కురుమనరు: మనమాట చెల్లుబడి అవుతుంది — ఈ మాదిరిగా దొంగలు ఆలోచించారు.

కాని, గ్రామంలోని పడుచువాళ్ళకి తమ తండ్రులు చేసుకువచ్చిన ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. పైగా కోపంకూడా వచ్చింది.

రామమోహన్

"ఇంతవరకూ దొంగలొచ్చి మనం కష్టపడి పండించుకున్నది కాస్తా దోచుకుపోతున్నారు. అకష్టంకూడా మీకెందుకు అన్నట్లు ఇప్పుడు మనతండ్రులే ఉన్నమట్టుకు లొట్టా లొనుగూ పోగుచేసి వాళ్ళకిచ్చి సలాం పెడతారట. మనం తిండిలేక ఛస్తాం. దొంగలు చేస్తూన్నపనినే మనతండ్రులూచేస్తారు మనం దీనికి ఒప్పుకోకూడదు." అని కూడబలుక్కున్నారు.

"మనమీద ప్రేమపేరు చెప్పి మన తండ్రులే మనకి ద్రోహం చేస్తున్నారు. ఇంక వాళ్ళమాట విని లాభంలేదు. మన బతుకు మనమే చూచుకుందాం." అని తీర్మానించుకున్నారు.

ఇంతవరకు వచ్చాక ఇంక రహస్యం ఏముంది? ఇంట్లో పెద్దవాళ్ళు ఏమన్నా మాట్లాడితే ఎదురువాదం పెట్టుకుంటున్నారు. ఏదీ పేఫకొని చేస్తే ఏదో సమయంలో వచ్చి ఇన్ని మెతుకులు తిని కనపడకుండా తిరగడం మొదలుపెట్టారు. నిలదీసి అడిగితే అసహ్యం పొంగిపొరలే స్వరంతో "మా గొంతు పిసకాలనుకుంటున్నావు. నువ్వూ తండ్రివేనా?" అని ఈసడించి దులుపుకొని పోతున్నారు. ఒక విధంగా తండ్రులమీద కూడా యుద్ధం ప్రకటించినట్లుగా సీతారాంపురంలోని పడుచువాళ్ళంతా వ్యవహరిస్తున్నారు.

తమకొడుకులే తమర్ని పట్టుకొని "నువ్వూ నా తండ్రివేనా?" అంటే పెద్దవాళ్ళ ప్రాణం చచ్చిపోయింది నిష్కారణంగా చచ్చిపోతానే, యని. అభిమానంకూడా చంపుకొని బాటీపడి వస్తే "ఆ దొంగలకిన్న మీరు ఒరగపెట్టిందేమిటి?" అని అడుగుతూంటే ఎంతో అభిమానం వేసింది. మాటలంటే అన్నారుపోనీ ఏదో కోపంలే. అవీ సర్దిపుచ్చుకుందామనుకుంటే ఒకళ్ళూ కనిపించరు. వేళకు భోజనానికి రారు. పైగా వాళ్ళ తయారీలో వాళ్ళున్నారు.

"సరే. పిల్లవాళ్ళని దూరం చేసుకొని మన బ్రతుకెందుకు. ముందుకాలం అంతా వాళ్ళదేగా. సరేవాళ్ళమాటే ఒప్పుకుందాం; మనకీ రభస ఎందుకు?" అని వూళ్ళో పెద్దవాళ్ళంతా కూడబలుక్కున్నారు.

"సలహా యిస్తూ మనమూ ప్రక్కనే వుందాం. వాళ్ళకిమాత్రం బ్రతకాలనుండదు గనకనా? వాళ్ళతోడాటే మనమూ వుందాం, కానివ్వండి" అని హెచ్చరించుకున్నారు.

తమ పెద్దవాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం గ్రామంలోని పడుచువాళ్ళందరికీ ఎంతో సంతోషం కలిగించింది.

"మామీద ప్రేమకొద్దీ ఈ పని చేశారని మే మెరుగం గనకనా? కాని, ప్రేమ మీ చేత తప్పుదారి త్రొక్కించింది. మన కష్టం దొంగల్ని ఎందుకు దోచుకు పోనివ్వాలి?"

అన్నారు కుర్రవాళ్ళు తమ పట్టుదలను సమర్థించుకుంటూ.

"కొట్లాటలు, రక్తం అంటే భయం: పెద్దవాళ్ళంకాదూ? ఏవోకొంతకాలం ఒంగేనుకు తిరిగితే వాళ్ళే పోతారు. వాళ్ళుమాత్రం మనుష్యులుకారా? సిగ్గు.బిడియాలుండవా?" అవీ మా గొడవ. సరే కానివ్వండి. ఏం చేస్తాం." అని పెద్దవాళ్ళు రాబోయే ఆపదల్ని తలుచుకొని నిట్టూర్పు విడిచారు.

"సరవండి.మేమూ మీతోవాళ్ళమే. పడుచువాళ్ళకి మీకులేనిచింత కాటికికాళ్ళుచాచుకున్న మా కెందుకు?" అనేశారు.

పడుచువాళ్ళంతా పెద్దవాళ్ళ సంహాతో తమగ్రామాన్ని రక్షించుకొనేటందుకు తగిన ఏర్పాట్లన్నీ క్షణంలో చేసేశారు. ఇదివరకు పెద్దవాళ్ళభయంచేత నెలలపాటురహస్యంగా చేసుకోవలసి వచ్చిన ఏర్పాట్లు ఒక్కరోజులో పూర్తి అయ్యేయి. ఇదివరకు తమ తండ్రులకు జడిసీ, వాళ్ల చూపిస్తూన్న నిరుత్సాహానికి బెదిరిపోయీ, కొందరు పడుచువాళ్ళు జారిపోతూండడంచేత ఎంతప్రయత్నంచేసినా ఏదో మూలకి జనం లోపంగానే కనిపిస్తూండేవారు.

కాని, ఈవేళ ఆభయంలేదు.

"మా తండ్రులు మీరు మిమ్మల్ని సుంపెట్టడం మానవి. మీరు: పెద్దవాళ్ళయిపోయారు. దొంగలు రాకుండా మేం కాస్తాం. మీరు కూర్చోండి"

అన్నారు పడుచువాళ్ళు.

తమ కొడుకులు తమరిని మళ్ళీ తండ్రులన్నందుకు ముసిలివాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. తమరిని సుఖపెట్టాలనుకుంటూన్న కొడుకులు కష్టపడుతూంటే తమరు ఇంటివద్ద కూర్చుంటారా? కూర్చోగలరా? వాళ్లా కర్రలు తీశారు.

గ్రామంగ్రామం అంతా యుద్ధానికి తయారయింది.

దొంగలు అవతలి వొడ్డునుంచే ఇవన్నీ చూశారు. ఊరంతా తగలబెట్టి లీలత్వంచేస్తే గాని వీళ్ళకి బుద్ధి రాదనుకున్నారు. ఒక రాత్రివేళ చీకటిచాటున నది దాటారు.

కాని, ఫలితంవేరయిపోయింది. దొంగల నాయకులలో ఒకడిని పట్టుకొని కాళ్ల చేతులు విరగగొట్టేసి, కళ్ళల్లో జిల్లేడుపాలు పోసి చేసేరట. మరొకడిని పట్టుకొని శిలమంతలు ముణికిట్లు చితకపోతిచేశారట. ఇంకా ఎందరికో దెబ్బలు తగిలాయి. దొంగలగుంపు చెల్లాచెదరై పోయింది.

అప్పటినుంచీ సీతారాంపురం పేరువింటే దొంగలకి హడలు.

ఇప్పటికీ ఊళ్ళో పెద్దలు తమ మనవల్ని మునిమనమల్ని దగ్గిర కూర్చోపెట్టుకొని ఆ దొంగలు వచ్చినప్పుడు తమరువద్ద కథ లన్నీ చెబుతూంటారు. పిల్లలు "దొంగలు ఎల్లావుంటారు? వాళ్ళకి కళ్ళుంటాయా, కాళ్ళుంటాయా? కడుపు? నోరో?" అని ప్రశ్నలువేసి వినిగించేస్తూంటారు.

దొంగలు పోయినా వాళ్ళుంటూ వచ్చిన అడివికోవను ఇప్పటికి "దొంగలకోవు" అనే అంటారు

స్వాతంత్ర్య దినోత్సవానికి మాకానుక

స్వదేశీ పరిశ్రమను బలపరచుట, స్వాతంత్ర్యముకోరే మనల కర్తవ్యము. రాబోయే ఆంధ్రరాష్ట్రానికి, కాబోయే రాజధానీనగరం..బెజవాడలో రుచికి, శుచికి, ప్రశస్తమై, ఆధునిక యంత్రములపై తయారైన

"లోటస్ బిస్కటు"

ది లోటస్ బిస్కట్ కంపెనీలో పొరకును.

వివరములకు:

ది లోటస్ బిస్కట్ కంపెనీ, పోస్టుబాక్సు నెం. 16. బెజవాడ

మానవలోకానికి ప్రప్రథమంగా రేడియోను ప్రసాదించిన శాస్త్రవేత్త

మార్కొనిచే

సృష్టించబడి, మహత్తరమై రేడియో ప్రపంచంలో ప్రథమశ్రేణికి చెందిన

"జి. మార్కొని"

మార్కొనిఫోను రేడియోలు

ఎలెక్ట్రిసిటీ లేనిచోటగూడ ఉపయోగింపగల ప్రశస్తమైన

"బాటరీ రేడియోలు"

అతిసరసమగు ధరలు

వివరాలకు:

రేడియో యెలక్ట్రిక్ కార్పొరేషన్

ప్రకాశంరోడ్ బెజవాడ గర్నరుపేట

మదరాసు అండ్ దక్షిణ మహారాష్ట్ర రైల్వే

నోటీసు

అంతర్వేది (నరసపూర్) రథోత్సవం

నియమిత రైలు రాకపోకలవల్ల పై పండుగ సందర్భంలో యాత్రికులకు యం. యస్. యం. రైల్వే ప్రత్యేక సౌకర్యమును కలిగించ జాలదు.

మామూలు బండ్లలోనున్న స్థలమునకు సరిపోవు టిక్కెట్లు ఇచ్చిన తరువాత బుకింగ్ ఆపుచేయబడును. కనుక ప్రజలు ఈ పండుగ దినములలో నరసపూర్‌కు ప్రయాణము చేయవద్దని ప్రజా సౌకర్యమును దృష్టియందుంచుకొని ఇందుమూలముగా నంహా ఇవ్వడమైనది.

పాత ప్రభుత్వ ధోరణితోనే ప్రకాశంగారు పోకూడదు

పి. సి. జోషి ఖండన

బొంబాయి, జనవరి 25

కమ్యూనిస్టుపార్టీపై మద్రాసు ప్రభుత్వం అవలంబించిన దమననీతిని ఖండించుతూ అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి పి. సి. జోషీగారు ఇలా ప్రకటించారు.

"1929 లో కమ్యూనిస్టుపార్టీపై ప్రభుత్వం దండయాత్ర సాగించి మీరట్ కుట్రకేసు పెట్టింది. 1934 లో కూడ కమ్యూనిస్టు పార్టీపై దెబ్బతీసి, చివరకు దానిని నిషేధించింది. ఈనాడు ఆంధ్ర, తమిళ, కేరళ రాష్ట్రాలలో కమ్యూనిస్టుపార్టీపై కొట్టిన పెద్ద దెబ్బ పైవాటితో పోల్చవచ్చు. ఆనాడు దెబ్బ తీసింది సామ్రాజ్యవాద నిరంకుశ ప్రభుత్వం, ఈనాడు కాంగ్రెసు మంత్రివర్గ హయాములో జరిగింది."

క్రొత్త అర్డినెన్సుక్రింద రాష్ట్రమంతటా కమ్యూనిస్టుపార్టీపై చేసిన చర్యలను పేర్కొన్న తర్వాత కామ్రేడ్ జోషి ఇంకా ఇలా అన్నారు.

"పాత నిరంకుశ ప్రభుత్వ ధోరణిలోనే ప్రకాశంగారి మంత్రివర్గం పరిపాలించకుండా చూడాలి. ఈనాడింకా పై పెత్తనం కల్గివున్న సామ్రాజ్యవాద నిరంకుశ ప్రభుత్వం కోరుతున్న రీతిని ప్రకాశంగారి మంత్రివర్గం పని చేయకుండా ప్రజలు చూడాలి. ప్రజల సౌఖ్యం కలుగజేసుకోవాలి. మహాపరాధాలుగా పరిగణింపబడే చర్యలను కమ్యూనిస్టు లేం చేశారు? ఈనాడు కమ్యూనిస్టులు చేసే ప్రజాసేవ చర్యలను కాంగ్రెసు మంత్రివర్గం బలవరబాలిగానిఅణచివేయరాదు. కానిమంత్రివర్గం అలా వ్యవహరించడంలేదు. అందు చేతనే ప్రజలు సౌఖ్యం గడుగజేసుకొని పరిస్థితులను రక్షించాలి.

"బాధ్యతాయుత ప్రభుత్వం అధికారంలో ఉండగనే మద్రాసు గవర్నరు తన ప్రత్యేక అధికారాన్ని వినియోగించి రాష్ట్రంలో శాంతిని కాపాడేందుకని ఒక అర్డినెన్సును జారీ చేశాడు.

"ఈ అర్డినెన్సు ప్రచురింపక పూర్వమే బెజవాడలో సోదాలు, అరెస్టులు జరిగినాయి.

"ఇవన్నీ శాసనసభా సమావేశముందు జరిగినయి. మంత్రివర్గం అనుమతించిందో లేదో తెలియదు. శాసనసభ అనుమతించవనే వెరపుతో గవర్నరు ఈ కుట్రను పన్నారు. పోలీసు శాఖను మంత్రివర్గంనుండి వేరుచేశారు గవర్నరు. ప్రకాశంగారు నామకః పోలీసుశాఖ మంత్రిగాని, యదార్థానికి పోలీసుపై సర్వాధికారం గవర్నరు చేతులలోనికి పోయింది. నేటివరకు ప్రధాని ప్రకాశం పోలీసు అత్యాచారాలన్నింటికి తలొగ్గి మిన్నకుండుట, సమర్థించుటవల్లనే నేడు గవర్నరు ఇంత ధైర్యంతో ప్రజా మంత్రివర్గాన్ని, శాసనసభను త్రోసిరాజని, యిలాంటి అర్డినెన్సును జారీ చేశాడు.

"కాంగ్రెసు సంస్థయొక్క పరువు ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు నిలబెట్ట దలచుకుంటె జనవరి 30వ తేదీ శాసనసభా సమావేశంలో యీ అర్డినెన్సు రద్దు చేస్తూ కాంగ్రెసు మంత్రివర్గం, శాసనసభ సభ్యులు మరో బిల్లు ప్యాసుచెయ్యాలి. కానిపక్షాన గవర్నరు నిరంకుశత్వానికి దాసోహం అని, గవర్నరు అడుగుజాడలలో నడవవలసిన దుస్థితి కలుగుతుంది కాంగ్రెసు మంత్రివర్గానికి.

"శాసనసభా సభ్యుడని గౌరవమైనా లేకుండా అనంద నంబియారును యీ అర్డినెన్సు క్రింద అరెస్టు చేశారంటే, పోలీసు శాఖకు ఎంత అధికారం ఈ అర్డినెన్సుద్వారా కలుగచేయబడిందో గుర్తించాలి.

"ఈ శాసనసభ సమావేశంలో ఈ అర్డినెన్సు క్రింద అరెస్టుచేయబడిన వారందరిని విడుదల చెయ్యాలని కోరుతూ తీర్మానించాలి.

"కాంగ్రెస్ లీగ్‌నాయకులు, శాసనసభ సభ్యులు, యీ అర్డినెన్సును ఖండించుతూ తీవ్రమైన ఆందోళన చెయ్యాలి".

ఈ దాడులు మన బలహీనతను చూపుతున్నాయి

రాజమండ్రి, జనవరి 22

హఠాత్తుగా ఒక్క రోజున, భారతదేశమంతటా, కమ్యూనిస్టు కార్యాలయాలమీద దాడి ఈ పంగతి కేంద్రములోనున్న ఇంటరిమ్ గవర్నమెంటువారికి తెలియదు. పండిట్ జవహర్‌లాల్‌కికూడా తెలియకుండ జరిగినది.జవహర్‌లాల్ గవర్నమెంటు అని శోకమనుకుంటోంది. ఇది పొరపాటని ఇండియా గవర్నమెంటు వి. వి. లీలు చాటినారు. పోలీసు రాజ్యమేకాని ప్రజాప్రభుత్వం లేదని పి. బి. దీవారు, వారి వెనుకనున్న తెల్లదొరలు వృష్టీకరించినారు. ఢిల్లీలోవున్న కేంద్రప్రభుత్వములో మనకున్న అధికారములు బయటపడ్డవి, స్వరాజ్యము కనుచూపుమేరలో లేదని బుజువయింది.

అతివాద ఉద్యమాలకు అన్నివేళల, సర్వవిధముల చేయూతనిచ్చు పండిత జవహర్‌లాల్ యీ విషయమై లోలోపల జరుగుచున్న కుట్రలు కనిపెట్టి అట్టిద్రోహులను శిక్షించుట ధర్మముకాదా?

ఇండియా దొరతనమువారు తక్షణమే కలుగజేసుకొని అరెస్టయిన వారిని విడుదల చేయుటమంచిది.

—పాలకోడేటి సూర్యప్రకాశరావు.

మద్రాసు శాసనసభ అర్డినెన్సును రద్దుచెయ్యాలి

బెజవాడ, జనవరి 24

కామ్రేడ్ పిల్లలమర్రి ఎమ్. ఎల్. ఎ. ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

కాంగ్రెస్ నాయకులు మౌనముద్ర వహించరాదు

సోదాలు, అరెస్టులపై

కాట్రగడ్డ వెంకట నారాయణరావుగారి ప్రకటన

బెజవాడ, జనవరి 25

శ్రీ కాట్రగడ్డ వెంకట నారాయణరావుగారిలా ప్రకటించుచున్నారు:

"కాంగ్రెస్ మంత్రుల పాలనలో అర్డినెన్సులు జారీచేయడం ఎంతో విషాదకరమైన విషయం. అర్డినెన్సు అమలులోకి రాక పూర్వమే పోలీసులు ఎట్టి వారంటు చూపకుండానే 'ప్రజాశక్తి' కార్యాలయంలో రాత్రి పూట దౌర్జన్యంగా ప్రవేశించడం, అదే విధంగా 'ప్రజాశక్తి' నగరంలో ప్రతి ఇల్లు వెదకడం, ఏ మాత్రం సహించవలసిన విషయంగాదు. ఈ విషయమై కాంగ్రెసు నాయకులు మౌనముద్ర వహించడం భారత స్వాతంత్ర్య పోరాటానికి తీరని దెబ్బ. సామాన్య పౌరజీవితం శాంతంగా గడవడానికి కూడా ఎంతో ఆటంకం గల్గించే విషయం: అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయవలెనిందని ప్రభుత్వంపై కాంగ్రెసువారు ఒత్తిడిచేవాలి. ప్రభుత్వం వెంటనే అరెస్టుచేసినవారిని విడుదలచేసి, దౌర్జన్యంచేసిన పోలీసులపై తగుచర్య తీసుకోవాలి.

"ఈ అరెస్టులు, సోదాల విషయంలో కాంగ్రెసు మంత్రివర్గానికి ఎట్టి సంబంధం వుందో స్పష్టపరుస్తూ ఒక ప్రకటన చేయాలి."

గురుస్వామి ఖండన

మద్రాసు, జనవరి 26

అఖిలభారత రైల్వే కార్మిక సంఘాధ్యక్షుడు యస్. గురుస్వామిగారు, యం. ఎస్. యం. రైల్వే కార్మికసంఘ ఉపాధ్యక్షుడు అర్. శ్రీనివాసులుగారు ఈ క్రిది సంయుక్త ప్రకటన చేస్తున్నారు:

"యం. యస్. యం. రైల్వే కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. యల్. నరసింహాంటి కార్మిక నాయకులను ఏకమొత్తంగా అరెస్టు చేయడం మేము ఖండిస్తున్నాము. ఎమర్జన్సీ అర్డినెన్సు పేరిట యే కారణం చూపకుండా యీ అరెస్టులు సాగుతున్నాయి. ఈ విధంగా పౌరహక్కులను నాశనం చేయడం చాలా తప్పుడు దారికి త్రోవతీస్తుంది ప్రభుత్వానికి నచ్చని ఏ సంస్థనైనా అణచివెయ్యడానికి పనిచేస్తుంది.

"అరెస్టుచేయబడిన కార్మిక నాయకులందర్ని విడుదల చెయ్యాలనీ, కార్మికోద్యమానికి పౌరహక్కులను తిరిగి కలిగించాలనీ ప్రభుత్వాన్నికోరుతున్నాము. కమ్యూనిస్టుల్ని మాత్రమే అరెస్టుచేస్తున్నామని సాకుచూపడం సరియైన సమాధానంకాదు.

చక్కరయ్య చెట్టిగారి ఖండన

మద్రాసు, జనవరి 24

మద్రాసు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి. చక్కరయ్యచెట్టియారుగారు, యింకొందరు మద్రాసు కార్మిక నాయకులు క్రింది సంయుక్త ప్రకటన చేస్తున్నారు,

"ఈ అర్డినెన్సు కార్మికోద్యమాన్నీ, సామాన్య పౌరహక్కుల్నీ అణచివెయ్యడానికి ఉద్దేశించబడింది.

"మంత్రివర్గానికి ప్రతిబెన్నుకున్న శాసనసభ్యులకూ సంపర్కంలేకుండా, గవర్నరు యీ అర్డినెన్సును జారీచెయ్యడం, ప్రజాస్వామ్యవ్యతిరేకమూ, అతి నిరంకుశమూ అయినపని. ఇది శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని హీనపర్చేచర్య. ఈ అర్డినెన్సును రద్దుచేస్తూ, రాష్ట్రంలో పౌరహక్కులనూ కార్మికహక్కులనూ నెలకొల్పి, ప్రజలు తమపట్ల ప్రకటించిన విశ్వాసాన్ని శాసన సభ్యులు రుజువుచేసుకోవాలి."

> **స్వాతంత్ర్య దినోత్సవం జయప్రదంగా జరపండి!**
>
> - నేడు స్వాతంత్ర్య దినోత్సవం
> - స్వాతంత్ర్య శపథం పూనండి
> - కమ్యూనిస్టుపార్టీపై గావించిన దాడులను ఖండించండి

థాకిన్‌సో అరెస్టు

బర్మాలో బ్రిటిష్ కుట్ర సాగుతూనేవుంది

బర్మా కమ్యూనిస్టుపార్టీనీ, ఎర్రజెండా రైతుసంఘాన్నీ నిషేధిస్తూ బర్మా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రకటన చేసింది.

ప్రఖ్యాత కమ్యూనిస్టునాయకుడు థాకిన్ సోతోబాటు మరి 28 గురు కమ్యూనిస్టు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కమ్యూనిస్టుల అరెస్టులు యింకా సాగుతూనే వున్నాయి.

మీటింగులపై నిషేధం

మద్రాసు, జనవరి 23

అంతకంతకు పెరుగుతూన్న ప్రజల అసమ్మతిని అణచివేయడానికై మద్రాసు పోలీసు కమీషనరు మీటింగులు, ఊరేగింపులు మొదలయినవి ఒక వారం రోజుల వరకూ నిషేధిస్తూ ప్రకటన చేసాడు.

పుదుచ్చేరిలో ప్రదర్శనం

పుదుచ్చేరి, జనవరి 21

పుదుచ్చేరిలో ఫ్రెంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెసు, ఫ్రెంచి ఇండియా ట్రేడ్ యూనియన్ ఫెడరేషను, ... వీట్-న్యామ్ దినోత్సవం ... నామ్ రిపబ్లిక్కును ... దానిపై యుద్ధం విరమి... తీర్మానాలు చేశారు.

మీరిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోండి

పటేల్, జిన్నాలకు కామ్రేడ్ జోషి హెచ్చరిక

బొంబాయి, ...

భారత నావికుల విచారణసంఘ రిపోర్టు తర్వాత కర్తవ్యాన్ని గురించి భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి ... పి. సి. జోషీ ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"ఆ రోజున సమ్మె చేసినందుకు ... కొనకుండానూ, నావికులకున్న ... వెంటనే తీర్చేటట్లు చూస్తామని, ... పటేల్, జిన్నాగార్లు వాగ్దానం చేసినందున నావికులు సమ్మె విరమించారు.

"వారివిషయంలో మీరుచేసిన వాగ్దానం నెరవేర్చి, మీ మాట మీరు నిలబెట్టుకోవలసిన బాధ్యత లేదా? ఈ వీరయువకులను స్వాతంత్ర్య యోధులను మరల ... లోకి తీసుకొని, నౌకాదళంలో ... బలాన్ని పెంపొందించుకోవలసిన ...

బిట్రిష్-బర్మా చర్చలు విఫలమైనాయా?

రంగూన్, జనవరి ...

లండన్‌లో బ్రిటిష్-బర్మా ప్రభుత్వ ప్రతినిధులమధ్య సాగుతూన్న చర్చలు విఫలమైనట్లే వూహించబడుతూంది.

ఆంటీఫాసిస్టులీగ్ మంత్రులు ... పత్రాలను తయారుచేస్తున్నారట. ... ఇంగ్లండు వచ్చేటప్పుడే అంగ్‌సాన్ ... లగు కాయబార సభ్యులు తమ రాజీనామా పత్రాలు తయారుచేసి పార్టీ చేతికిచ్చారట ... చర్చలు విఫలమైనట్లు తాము ... గానే వారు ఆ రాజీనామాలు గవర్నరుకు ఇచ్చివేస్తారని థాకిన్‌ను (అంటీఫాసిస్టు ... తాత్కాలిక అధ్యక్షుడు) చెప్తున్నారు.

రాజ్యాంగసభ సలహా సంఘం ఎన్నిక

ప్రజాతంత్ర పద్ధతులపై జరుగలేదు

(మా విలేఖరి)

న్యూఢిల్లీ, జనవరి 24

నేడు రాజ్యాంగసభ సలహా సంఘాన్ని ఎన్నుకొంది. ఇది మంత్రివర్గ రాయబారుల ప్రణాళికలోని 20 వ పేరాను అనుసరించి చేయబడింది. ఈ సంఘానికి సభ్యులను ఎన్నుకొనేటందుకు అవలంబించిన పద్ధతి చాలా అసాధారణము. ప్రజాతంత్ర పద్ధతులకు వ్యతిరేకము. దామాషా ప్రాతినిధ్యంను అనుసరించి సింగిల్, ట్రాన్సఫరబుల్ ఓట్లతో ఈ కమిటీని ఎన్నుకోవాలని పండిట్ పంత్ తీర్మానంలో మొదటవుంది. కమిటీ 72 మంది సభ్యులతో చాలా పెద్దది కావటంచేత స్వతంత్రంగా వచ్చిన సభ్యులు ఒకరిద్దరుకూడా ఎన్నుకోబడడానికి అవకాశం వుంది. కానీ, కాంగ్రెస్‌వాదుల కిది నచ్చలేదు.

ముస్లీసవరణ

వారు కె. ఎమ్. మున్షీచేత ఒక సవరణను ప్రతిపాదింపచేశారు. మెజారిటీ వోటుప్రకారము 50 మందిని ఎన్నుకోవలసిందని ఒక పేర్లపట్టికను ప్రతిపాదించారు. తీర్మానానికి సవరణగా, పండిట్ పంత్ ఆ సవరణను, అంగీకరించాడు. ఆ పట్టికలోని పేర్లన్నీ కమిటీకి ఎన్నుకోబడిపోయినాయి. ఒరిస్సానుండి వచ్చిన స్వతంత్రసభ్యుడు లక్ష్మీనారాయణసాహూ, మరియొక కాంగ్రెసువాది ఈ ఎన్నుకొనేపద్ధతికి వ్యతిరేకించారు. కమ్యూనిస్టు ... అభ్యంతరాలు ... చేశారు. ఎన్నికలవిషయమై తన కిష్టవచ్చిన పద్ధతి అవలంబించడానికై రాజ్యాంగసభకు అధికారం వుందని ఆయన తెలియజేశాడు.

కార్యసంచాలక సంఘం (స్టీరింగ్‌కమిటీ) ఎన్నుకోవడంలో కాంగ్రెసువారు దామాషా ప్రాతినిధ్యాన్ని అవలంబించారు. అందు చేతనే ఆ కమిటీలో స్వతంత్రులకు స్థానం లేకుండాపోయింది కాంగ్రెసువాదులబలంతో స్వతంత్రులు ఎన్నుకోబడతారనే భయం లేకపోయింది. కాని, నేటిస్థితివేరు. ఈనాటి ఎన్నికలవరస మాస్తే కాంగ్రెసు తనకు బాధ కలుగుతుందని తోస్తేప్రజాతంత్ర పద్ధతులపై ఎన్నికలు జరగడానికి తిలాంజలి ఇచ్చేస్తుందని తెలుస్తుంది.

బడ్జటుపై చర్చ

బడ్జటును చర్చించేటందుకై నేటి మధ్యాహ్నం రాజ్యాంగసభ రహస్య సమావేశం జరుపుతూంది ఏమన్నా సవరణవస్తే అన్నింటినీ ఓడించడానికి కాంగ్రెసువాదులు తీర్మానించుకొని వుండడంచేత బడ్జటు ఏవిధమైన సవరణలు లేకుండానే పాసవుతుందని చెప్పవచ్చు. లాహిరీ సెక్రటరీల జీతాలు తగ్గించాలని తెచ్చిన సవరణను కాంగ్రెసువాదులు ఒప్పుకోవడంలేదు. వాళ్ళంతా ఐ. సి. ఎస్. వాళ్ళు కనుక వారిజీతాలు తగ్గడానికి వీలులేదు అంటున్నారు. కాని, సర్వస్వతంత్ర సంస్థకు ఐ. సి. ఎస్. వుద్యోగిని కార్యదర్శిత్వం ఎందుకు అవసరమయిందో, సమర్థులయిన వైవారిని కార్యదర్శులుగా ఎందుకు పెట్టకోలేదో లాహిరి ప్రశ్నించాడు. తక్కువ జీతం తీసుకోవాలని లాహిరీ మరియొక సవరణ తెచ్చాడు. దానికీద పై పెద్దమనుష్యులే సెంట్రల్ పేకమిషన్ ... హారెహా ఇస్తుంది ... అలో

ఫున తొందరపడన క్కార్లేదని చెప్పారు ఈ విషయాన్ని గురించి రాజ్యాంగసభలో పనిచేస్తూన్న ఒక వుద్యోగికి చెప్పి ఆయన అభిప్రాయం చెప్పమన్నాము. ఆయన ... కష్టపడ్డాడు. రాజ్యాంగసభలోని సభ్యులకు రాష్ట్రమంత్రులకు తమ తమ జీతాలను ... వంతలనుంచి పదిహేనువందలవరకు ... కోవడానికి పే కమిషన్ సిఫార్సులు అవసరం లేకపోయాయేం?—అన్నాడు.

సెలవు

26న స్వాతంత్ర్యదినోత్సవం సెలవు

27 న "ప్రజాశక్తి" వెలువడదు.

పాఠకులందరికి స్వతంత్ర దినోత్సవాభివందనాలు.

మరొక యుద్ధభయం లేదు

రూజ్వెల్టు కొడుకుతో స్టాలిన్

స్టాలిన్ — ఇతరదేశాలపై ఎలాంటితనిఖీ, కంట్రోల్లు ఉండాలని నిర్ణయిస్తామో, అవి రష్యాకుకూడా వర్తించాలి, అందుకు సందేహములేదు, మిత్రరాజ్యాలమధ్య సరిసమాన పరోదాను కోరుతున్నప్పుడు ఈ విషయంలో రష్యాకుమినహాయింపులులేవు. (తనజవాబును స్టాలిన్ నిస్సంకోచంగా చెప్పాడని ఎలియట్ అన్నాడు)

మూడురాజ్యాల నాయకుల సమావేశాలు అవసరం

ఎలియట్ — ఈనాడు శాంతికి భంగకరంగా ఉన్న అంతర్జాతీయ సమస్యల నన్నిటినీ చర్చించడానికి అట్లీ, ట్రూమన్ మీరూ సమావేశం అయితే బాగుంటుందనుకుంటారా?

పుచ్చుకోవడం విస్తారంగా జరప డానికి మీరు అనుకూలమేనా. విద్యార్థులను, చిత్రకారులను, శాస్త్రపరిశోధకులను, ప్రొఫెసర్లను ఒకరి దేశానికొకరు పంపుకోవడం బాగుంటుందంటారా?

స్టాలిన్ — నేను దీనిని హృదయపూర్వకంగా కోరుతున్నాను

ఎలియట్ — దూరప్రాచ్య (చైనా మొదలైన) దేశాల ప్రజలకు తోడ్పడ్డం గురించి సోవియటు, అమెరికాలు ఐక్య విధానాన్ని నిర్ణయించుకోవడం అవసరం కాదా?

స్టాలిన్ — అది సాధ్యమైతే చాల ఉపయోగ పడుతుందని నా అభిప్రాయం. దూరప్రాచ్య సమస్యల విషయంలో ఐక్య పంథాను అనుసరించడానికి మా ప్రభుత్వం సిద్ధమే.

రూజువెల్టు సంపాదించిన ప్రతిష్ఠను ట్రూమన్ గంగపాలు చేశాడు

మరొక యుద్ధ భయం లేదు

ప్రపంచవ్యాపారం విస్తరించాలి

తనిఖీ, కంట్రోల్లు

అధికారం కాంగ్రెసుదైనా పెత్తనం పోలీసులదే

మద్రాసు విద్యార్థులపై లాఠీలు

మద్రాసు, జనవరి 24.

మద్రాసు కాలేజీ విద్యార్థులు చాలమంది యీవేళ కూడా కాలేజీలకు వెళ్ళలేదు. విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జికి పన్నెండుమంది విద్యార్థి నాయకుల అరెస్టుకు అసమ్మతిగా యీ సమ్మె జరుగుతోంది.

విద్యార్థి ప్రతినిధులు సమావేశమై ఈ క్రింది కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చే వరకూ కాలేజీలకు వెళ్ళకూడదని తీర్మానించారు.

1. అరెస్టుచేయబడిన విద్యార్థులను విడుదల చేయాలి.

విద్యాశాఖామంత్రి అవినాశలింగంచెట్టియార్‌గారు యీవేళ ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళి, విద్యార్థులు క్లాసులకు వెళ్ళాలని ఉపదేశించారు.

తమిళనాడు కాంగ్రెస్ నాయకుని ఖండన

మద్రాస్, జనవరి 24.

పంజాబులో లీగు నాయకుల అరెస్టు

లీగ్, ఆర్. యస్. యస్. వలంటీర్ సంస్థల నిషేధం

కార్పొరేషన్‌లో అధికసంస్థ తీర్మానం

కలకత్తా, బొంబాయిలలో హర్తాళ్

లండన్ లీగ్ అసమ్మతి

ముస్లింనాయకుల ఖండన

ప్రభుత్వ ప్రకటన

ముస్లింస్త్రీల అరెస్టు

నాయకుల అరెస్టుపై అసమ్మతిగా హర్తాళ్

సవరణ

— సంపాదకుడు

...స్టేటుకాంగ్రెసు లీడరు స్థాయిసంఘ సమావేశమునందు కాంగ్రెసుయందు జాతీయవాదులు ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానానికి, మితవాదుల సవరణ నెగ్గటం, వర్కింగు కమిటీలో ఉన్న ఏగురు జాతీయవాది సభ్యులు మితవాదుల అభివృద్ధి విరోధక వైఖరికి నిరసన సూచకంగా రాజీనామాలు బెట్టడం మొదలగు విషయాలిదివరకే ప్రకటింపబడినవి.

స్టేటు కాంగ్రెసులో అభివృద్ధినిరోధకులకు వ్యతిరేకంగా అతివాదుల పోరాటం

మహారాష్ట్రంలో నూతన చైతన్యం

(మా విలేఖరి)

మితవాదుల సవరణ వెనుకనున్న రహస్యం

అతివాదులచే ప్రవేశపెట్టబడిన రాజకీయ తీర్మానంలో "హైదరాబాదు భావి రాజ్యాంగ విధానం వయోజన వోటింగు ద్వారా ఎన్నుకోబడి రాజ్యాంగనిర్మాణ సభలో నిర్ణయింపబడాలి" అను భాగ ముండగూడదను సంస్కరణ మితవాదులు ప్రవేశపెట్టి నెగ్గించుకున్నారు. ఈ సవరణ వెనుక ఒక రహస్యం లేక...

rignty) అను పాలసీని ఉద్ఘాటిస్తుంది. మితవాద నాయకులకు మెజారిటీ ఉన్న స్థాయిసంఘము, ఈ తీర్మానాన్ని నిరాకరిస్తే, స్వామీజీ అధ్యక్షపదవికి రాజీనామా పెట్టి, ఇతర అతివాదులతోబాటు అల్పసంఖ్య యందుండి పోరాడ నిశ్చయించారట. శ్రీ స్వామి రామానంద తీర్థగారు, మితవాదులకు అతివాదులకు మధ్యనుంచి రెండు గ్రూపులకు సమన్వయంగూర్చు తమ స్థానాన్ని వదులు కొని, ఇంతవరకూ పోరాడాయనునది ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము.

ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతున్నారు

లీడరు స్థాయిసంఘం తర్వాత ఇంకో వర్కింగుకమిటీ సభ్యుని రాజీనామా

స్వామి రామానందతీర్థగారి భావివైఖరి

దేశముఖులా, రౌడీలా కాంగ్రెసువాదులా?

దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు

పెదవడిశెల

వస్త్రకొండూరు

మహారాష్ట్ర ప్రజలు గూడా కదులుతున్నారు

ఆర్డినెన్సు పరిపాలన అంతరింపచేయండి

పవిత్ర జాతీయోద్యమానికి కళంకం తేవద్దు

నౌజిగు, అయిదు లారీలలో వందల మంది పోలీసులు, రిజర్వు, సాయుధ పోలీసులు రాష్ట్రంనుంచి స్థానికందాకా వున్న పోలీసు ఆఫీసర్ల నాయకత్వాన ఇళ్ళను, ఆఫీసులను, చివరకు పూళ్ళకు పూళ్ళనే ముట్టడించారు.

అర్ధరాత్రివేళ దడదడ తలుపులు బాదడం, ఫీలను, నిద్దలను లేపి ఏదడం, మగవాళ్ళు వుంటే అరెస్టుచేయడం సాగించారు. ఇండ్లలో వున్న సామానులు చిందర వందర చేశారు. గుంటూరులో ఒక కామ్రేడ్ ఇంటివద్ద ఆఫీసు తల్లక్రిందులు చేసి ప్లాన్కు పగలకొట్టారు. చివరకు తెలుగురావు పాలెంలో ...

సోదాలు ఎందుకు? — అని ప్రశ్నిస్తే మద్రాసులో వారికి పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్సు ప్రకారం అన్నారు. బెజవాడలో ఏదో ఒక కేసు విచారణ సందర్భంలో సోదాలు చేస్తున్నాం అన్నారు.

అరెస్టులకు అధికారం? — మద్రాసులో పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్సు. బెజవాడలో 161 సెక్షను ఒకే రోజున ఒకే ఉద్దేశ్యంతో ఒకే మాదిరి సంస్థలపై జరిపిన దాడులకు కారణాలు ఒకటి కావటం. కాని, నడిపిస్తున్న ప్రభుత్వం ఒక్కటే.

కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులు, రైతుసంఘాలు కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ...

నుద్దేశించిన ఆర్డినెన్సును ప్రకటించారు. ప్రజాక్షేమంకోసం ప్రజలమీద, వారి సంస్థల మీద చేయబడిన దాడి సుమా యిది అని ప్రజలకు మరునాటివరకూ తెలియలేదు. (మనవాళ్ళు గుప్తదానం ఉత్తమోత్తమ దానాలలో ఒకటి అన్నారు. మద్రాసు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు క్షేమదానం రహస్యంగా చేసింది.)

ఈ ఆర్డినెన్సు పోలీసులకు అనంతమైన అధికారాలు నిస్తుంది. ప్రజాక్షేమానికి భంగకరంగా వ్యవహరిస్తారని తోచిన వ్యక్తిని విచారణతో నిమిత్తంలేకుండా రాయవేలూరు పంపెయ్యవచ్చు. ఏ సంస్థనైనా మూయించి వేయవచ్చు. పత్రికలు స్వాధీనపరచుకోవచ్చు. ఏమకు కావలసిన మనిషిని వప్పు చెప్పలేదనో, వారికి వార్తలు మోసాయకారనో శిక్షమీద సమిష్టిజరిమానాలు విధించవచ్చు. పత్రికలు ప్రచురించేవార్తలన్నీ ముందుగనే సెన్సారుకు పంపాలని ఆజ్ఞాపించవచ్చు. ఏరాస్తిని స్వాధీన పరచుకోవచ్చు (తెలుగు రాష్ట్రపాలెంలో బీయువాలు పగలగొట్టి పట్టుకుపోయిన వెండిగిన్నెలు, ... ద్వారా రక్షణఇవ్వబడిందనుకోవాలి.)

కదిలితే మెదిలితే మరామేకు!

ప్రకాశంగారి పోలీసు రాజ్యంలో!

ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి

పార్టీసభ్యులకు హెచ్చరిక

సోదరులారా! సోదరీమణులారా!!

భారతస్వాతంత్ర్యోద్యమంలో ఒకభాగమయిన కమ్యూనిస్టుపార్టీపైన, రైతు, కార్మిక, ప్రజావుద్యమాలపైన ప్రారంభమయిన నిర్బంధవిధానాన్ని మీరు గమనిస్తూనే చూస్తున్నారు. వారంటులేకుండా సోదాలు, అరెస్టులు, డిటెన్షన్లు, ... ఫువులు నిత్యకృత్యమవుతున్నాయి. వీటిని ఆపవలసిన బాధ్యత, అపారమైన శక్తి ప్రజలకేవుంది.

ప్రజలు మీరు, కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు అందరూ ప్రజాసేవకులు అందరూ మీ బిడ్డలు! పెద్దన్నలైన కాంగ్రెసునాయకులు మంత్రివర్గములో వుండగానే చిన్నతమ్ముళ్లైన కమ్యూనిస్టులపైనపోలీసుదాడి ప్రారంభమయింది. విదాయి సామ్రాజ్యవాదులు పెద్దన్నల చాటునవుండి తమ పెత్తనాన్ని సాగించుకుంటున్నారు.

దేశభక్తులందరికీ తలిదండ్రులైన మీరు యీ పోలీసునిరంకుశత్వాన్ని అవు చేయడానికి నడుం బిగించాలి. సామ్రాజ్యవాదులకు యీ అవకాశాన్ని యిచ్చి నందుకు పెద్దన్నలను చీవాట్లుపెట్టండి. కమ్యూనిస్టులపైదాడి స్వాతంత్ర్యోద్యమంపైనే దెబ్బకొట్టడమని నచ్చచెప్పండి! మాతృదేశ విముక్తికి భారతీయులందరం కలసి పోరాడి సామ్రాజ్యవాదులను తగనంపడం ధర్మమని చెప్పి కాంగ్రెసు నాయకులకు సరియైనమార్గం చూపెట్టండి!

కామ్రేడ్స్.

మన పార్టీపైన, ప్రజా వుద్యమాలపైన పోలీసుదాడి ప్రారంభమయింది. ఇది ఆదనుగాచూసుకొని మీందారులు రైతులపై (చల్లపల్లి వగైరా చోట్ల) రౌడీమూకను పురికొల్పుతున్నారు. పెట్టుబడిదారులు కార్మికులపై నిరంకుశత్వం చెలాయించుతున్నారు.

పార్టీసభ్యులంతా ప్రజలకు అండగా నిలబడండి! మొక్కవోని ధైర్యంతో పీడితప్రజలైన కార్మికులు, రైతులు, వ్యవసాయకూలీలకు ముందునిలబడి వారి హక్కులకై పోరాడండి! మనకు తల్లిదండ్రులైన ప్రజలలో వారు ... కాలం ప్రజాసేవలో నిమగ్నులమై ... ప్రభుత్వ ... పోలీసు దౌర్జన్యాలు, జమీందారుల-పెట్టుబడిదారుల దాడులు మనలను ఏమీచేయలేవు. ఇది ముమ్మాటికీ సత్యం!!

బెజవాడ,
24—1—47. } ఆంధ్ర రాష్ట్ర కమిటీ
(కమ్యూనిస్టుపార్టీ)

దేశభక్తులపై

ప్రజా ఉద్యమాలను బలపరచండి!

బ్రిటిష్‌వాళ్ళ చేతినుండి భారతీయులు స్వాతంత్ర్యం సంపాదించుకొనే రోజులు వచ్చేసాయి. ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి పొందుతున్న మన స్వాతంత్ర్యోద్యమం బంధనాలన్నింటినీ తెంచుకొని బయట పడుతుంది. ఆజాద్ హింద్ ఫౌజు విప్లవ ప్రసిద్ధ నావికుల నావికుల తిరుగుబాటు ... ఎరగనంత ఉన్నతస్థాయికి తీసుకుపోయింది ... పమ్మె పోరాటాలు ప్రతి దిన ఘటన లయినాయి. భారత విప్లవం ఎప్పుడో దాటేసిందాము. వచ్చి మొదమీద కూర్చుంది. మన పవిత్ర భూమిపై నుప్పెల్లో ... కూర్చున్న బ్రిటిష్ వాళ్ళకు ఈ విషయం ...

బ్రిటిష్‌వాళ్ల పొత్తు మానండి

అంతిమ పోరాటానికి సన్నద్ధంకండి!!

భారత కమ్యూనిస్టుపార్టీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

ఆత్మార్పణచేసిన యోధులకు జోహార్లు

రాజీపంథా ఆత్మఘాతకం

తెలంగాణం పిడికిలి బిగించి లేచింది

దానివలన బ్రిటిష్‌వాళ్ళకే లాభం

ప్రజా ఐక్యతకు జేజేలు

ధర్మసమ్మతమైన తృతవిశ్వాసమే వీటికి ధైర్యాన్నీ పోరాటదీక్షనూ ప్రసాదించింది.

ప్రజాపోరాటాలకు కాంగ్రెసు, లీగు మంత్రివర్గాల వ్యతిరేకత

కాంగ్రెసు, లీగు మంత్రివర్గాలు పొంగుకొస్తున్న ఈ ప్రజాపోరాటాలను శక్తికొలది వ్యతిరేకిస్తున్నాయి. స్వాతంత్ర్యపోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్న కష్టజీవులకు వ్యతిరేకంగా పనిచేసి, జమీందారీ వర్గాల పక్షం చేరాయి. పోలీసు దౌర్జన్యాలను సమర్థిస్తున్నాయి.

ప్రజలలో నూతన ప్రజాతంత్ర చైతన్యం

వర్గాలు ప్రజాతంత్ర హక్కులకు నాశనం చేసి, పోలీసు రాజ్యాన్ని స్థాపించడానికి సాగనివ్వరాదు; మితవాదులను ... చేసుకొని అతివాదులను అణగత్రొక్కాలని చూస్తే సామ్రాజ్యవాదుల ... కుట్రలను సాగనివ్వరాదు అనే భావం ప్రజా సామాన్యంలో రేకెత్తుతూంది.

విద్యార్థి యోధులకు అభివందనాలు

సామ్రాజ్యవాద విద్యావిధానాన్ని నిర్మూలించి, దేశభక్తిపూరిత విధానాన్ని నెలకొల్పడం కోసం దేశమంతటా మహోత్తర పోరాటాలు సాగిస్తున్న విద్యార్థి యువక వీరులకు మా అభివందనాలు

సంస్థాన ప్రజాపోరాటాలకు అభివందనాలు

ప్రజోత్సాహం చల్లారలేదు

అతివాదులకొక మనవి

(మిగతా 10 వ పేజీలో)

ఆంధ్రదేశంలో అరెస్టులు

విశాఖ:
కామ్రేడ్ జె. వి. కె. వల్లభరావు
" ఎమ్. వి. భద్రం
" వై. విజయకుమార్

తూర్పుగోదావరి:
కామ్రేడ్ సి. కృష్ణారావు
" వి. ఎస్. శర్మ
" పి. మార్కండేయరాజు
" సి. వి. చౌదరి
" కె. పట్టాభిరామయ్య
" పి. వెంకట్రావు
" ఎ. వెంకట్రామరాజు
" కె. బుల్లిరాజు

పశ్చిమగోదావరి:
కామ్రేడ్ ఎస్. ఆర్. దాట్ల

కృష్ణాజిల్లా:
కామ్రేడ్ ఎన్. ప్రసాదరావు
" ఎల్. వి. రత్నం
" జి. ఆర్. కె. మూర్తి
" కంభంపాటి (సీనియర్)
" కె. రాజగోపాలరావు
" వి. హనుమంతరావు

గుంటూరు:
కామ్రేడ్ వెనిగళ్ళ రామకృష్ణయ్య
" కె. కోటేశ్వరరావు
" కె. కృష్ణయ్య
" డి. యజ్ఞరామయ్య

నెల్లూరు:
కామ్రేడ్ బందవల్లి కృష్ణారావు
" వి. శంకరయ్య
" జి. సి. కొండయ్య

కడప:
కామ్రేడ్ పంజం నరసింహారెడ్డి

అనంతపురం:
కామ్రేడ్ టి. నాగిరెడ్డి
" ఎన్. రాజశేఖరరెడ్డి
" ఐ. సదాశివన్

బళ్ళారి:
కామ్రేడ్ సీతారామయ్య

మద్రాసులో అరెస్టులు

కాలికట్:
కామ్రేడ్ ఉన్నిరాజా
" నారాయణనాయరు
" పి. కె. బాలకృష్ణన్
" అహమ్మదు కోయా
" ఇ. సి. భరతన్
" టి. కున్హున్ని
" ఇ. పి. గోపాలన్
" ఇంబిచ్చి బావా
" కోయాకున్హి
" నంబూద్రిపాద్
" ముంజనాథరావు
" కె. దామోదరన్
" మహమ్మద్ ఈశాక్
" యస్. వి. గోపాలన్
" సామఅహమ్మదు కుట్టి
" అక్కొట్ట్ మహమ్మద్
" కె. పి. గోపాలన్
" ఎ. రాఘవన్
" టి. కె. రాజాలు
" కుదుంబరనాద్

మదరాసు:
కామ్రేడ్ ఎస్. కె. కృష్ణన్
" ఆర్. రామనాథన్
" పి. ఆర్. సుబ్రహ్మణ్యం
" యస్. రామకృష్ణన్
" టి. ఆర్. గణేశన్
" ఆర్. కృష్ణన్
" కె. మురుగేశన్
" కుప్పుస్వామి
" గేనదన్
" వి. యస్. సోమసుందరం
" డొరైకణ్ణు
" దక్షిణామూర్తి
" కె. యల్. నరసింహం
" వెంకటేశులు
" కన్నియప్పన్

కన్ననూర్:
కామ్రేడ్ విలియమ్స్ స్నేల్
" ఎ. వి. కున్హంబూ
" సి. ఆర్. రాయరప్పన్
" కె. పి. ఆర్. రాయరప్పన్
" టి. కె. బాలన్
" టి. కె. రాజు
" పి. కె. మాధవన్
" ఆనందనంబియార్ ఎం.ఎల్.ఏ.
" థాను

నల్లగొండ జమీందారుల మోసపు ఎత్తులు

(6 వ పేజీ తరువాయి)

సీతారాంపురం

(1) శేషగిరిరావు(పట్వారీకుమారుడు)
(2) గుండు ఆయోధ్యయ్య
(3) హనుమంతు

లిస్టులను పరిశీలిస్తే దీనియందు జమీందారీ దోపిడీదారులు, వారి తొత్తులు తప్ప వేరేఎవ్వరూ అగపడుటలేదు. ఈ ...దార్థాన్ని తెలిసికోదలచునారు. నేడే ...గ్రామాలకువెళ్ళి ఈవిషయాన్ని పరి...ంచవచ్చును. ఈసంఘటనల వెనుక ...న్న యదార్థాన్ని తెలిసికొనుటకు ...చూడు గ్రామాలయందు ఆంధ్రమహా... ఉద్యమం ప్రవేశించుటకుముందు జమీందారీ దోపిడీదారులు, వారి తొత్తులు, రౌడీలు ప్రజలపై ఎట్టి నికృష్ట దోపిడీవిధానం, క్రూర హింసాకాండ నిరంకుశత్వం అనుసరించేవారో, ఆంధ్ర మహాసభ తమ గ్రామమునందు ప్రవేశించిన తర్వాత ఉద్యమాన్ని నాశనం చేయుట కెట్టి అసహ్యకరమైన పద్ధతుల నవలంబించారో తెలిసికొనుట చాలా అవసరమని భావిస్తున్నాను.

పెదపడిశాల

ఈ గ్రామానికి దేశముఖు కేతిరెడ్డి ...దండ రామారెడ్డి, పెద్దభూస్వామి. ప్రజలు బానిసలుగా నికృష్ట దోపిడీవిధానానికి గురియగుచు ఇతని నిరంకుశ పరిపాలనక్రింద కాలంగడిపేవారు. వెట్టి, లంచాలు, దోపిడీ, సర్వ సామాన్యంగా జరుగుతుండేవి. పైన పేర్కొనబడిన తొత్తులు రౌడీల సహాయంతో, ఇతడు స్వల్ప కారణాలపై ప్రజలను, విపరీతంగా బాధించడం, తన్నించడం నిప్పులవిడిగా సాగుతుండేది. దేశముఖుల వల్ల చితుకగొట్టబడిన వారిలో ఇప్పుడు ఆంధ్రమహాసభ గ్రామకమిటీ కార్యదర్శిగానున్న మహమ్మదు ఖాసీం ఒకడు. ఇతడు దెబ్బలు తిని పోలీసుల వద్ద ఫిర్యాదు పెట్టుకున్నాడు. దేశముఖు లంచం పోలీసులను సంతృప్తి పరచింది. అదిలేక తనవల్లనే దౌర్జన్యాలకు గురియై ...కి పోవుచున్న గ్రామప్రజల నందరినీ సమీకరించి ఆంధ్రమహాసభను గ్రామంలో నిర్మించాడు.

ఈ గ్రామంలో మరియు ఇతర రెండు గ్రామాలలో ప్రజలపై జరిగిన దోపిడీ దౌర్జన్యాలను వివరంగా వ్రాయ పూనుకుంటే గ్రంథాలు వ్రాయవచ్చును. కాని ఈమధ్యనే జరిగిన ఒకటి రెండు ఉదాహరణలిచ్చి ముగిస్తాను

ఈ గ్రామ దేశముఖు నూతనంగా 30, 40 ఎకరాల మాగాణీ పొలంఅచ్చు కట్టాడు. మాగాణీ పొలానికి రైతుల మెరక భూములనుండి కాలువతీయించాడు, రైతుల ముప్పది ఎకరాల మెరక భూమిని ఈ కాలువ ఆక్రమించింది. చట్టరీత్యా ఇతని కిష్టి అడిగేవారులేరు. ఇది పచ్చి దౌర్జన్యంతప్ప వేరే కాదు. ప్రజలు బానిసలు. వాడు యజమాని. యజమాని ఏమైనా చేయవచ్చు. ప్రజలు మాట్లాడ గూడదు

ఒకరైతుతనగ్రామంలో పొట్టగడవక గ్రామం, ఇల్లు వదలిపెట్టి వలసపోయి అచ్చటనే మరణించాడు. అతనికి ఇతర వారసులులేరు గనుక గ్రామంనందుండే ఆతనితమ్ముడు అన్న ఇల్లును స్వాధీన పర్చుకోబొయ్యాడు. దేశ్ముఖు అదివరకే ఆఇల్లును ఆక్రమించుకొని తననౌకరు స్వాధీనం చేశాడు.

గ్రామంలో ఆంధ్రమహాసభ స్థాపించబడినతర్వాత, దానిని నాశనంజేయుటకై తనతొత్తులు, రౌడీలద్వారా విశ్వప్రయత్నం జేశాడు. రౌడీలుతుపాకులతో గ్రామంలోప్రదర్శనంజేయమొదలెట్టారు. ఆంధ్రమహాసభ గ్రామనాయకులు ఆర్గనైజరు కామ్రేడ్ పి. వెంకటేశ్వరరావును చంపెదమని రౌడీలు బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రమహాసభను, నాయకులను నీచమైన బూతులు తిట్టినారు. ప్రజలు భయపడలేదు-ఆంధ్రమహాసభ పతాకం పైకెగిరింది

అకస్మాత్తుగా దేశ్ముఖు కాంగ్రెసు భక్తుడైపోయినాడు. తెలంగాణా మితవాద కాంగ్రెసునాయకులచే సప్లయిచేయబడిన కాంగ్రెస్ సభ్యత్వ పుస్తకాలొచ్చినవి. త్రివర్ణపతాకం ఎగిరింది. తుపాకులప్రదర్శనం, తిట్లు ఇప్పుడు త్రివర్ణపతాకంతోబాటు జరగడం ఆరంభమైంది.

పరిసరగ్రామాలలో (ధర్మాపురం-దేవరుప్పుల) ప్రభుత్వ నిర్బంధవిధానం వల్ల ప్రజలపై రిజర్వుపోలీసుల మిలటరీదాడులతోబాటు దేశ్ముఖు రౌడీల గుండాచర్యలు అధికమైనవి. ప్రజలు తమను, తమ ఆస్తిని, తమ ఉద్యమాన్ని ఈ గుండా పాలననుండి రక్షించుకొనుటకు గుండాలకు దేశ్ముఖుకు బుద్ధి జెప్పారు. పైన వ్రాయబడిన పడిశాలలిస్టులో మొదటి ఇద్దరు దేశముఖులు. ఇతనికి సహాయపడే అతని అన్న మూడోవ్యక్తి వీరి గుమాస్తా. 4, 5, 6, 7 వ్యక్తులు దేశముఖురౌడీలు, తొత్తులు ఎనిమిదో వ్యక్తి, గ్రామం మాలీపటేలు-దేశముఖు తొత్తు. మల్లెబోయిన నర్సింలు దేశముఖు రౌడీ నాయకుడు. ఈ గ్రామములో నూటికి 90 మంది ప్రజలు ఆంధ్రమహాసభలో చేరారు.

వస్త్రకొండూరు

ఈ గ్రామానికి దేశముఖు జగన్మోహన్‌రెడ్డి పెద్ద దౌర్జన్యపరుడు. ఇతడు ఒకవంద నాగండ్లతో వ్యవసాయం జేస్తాడు. రైతుల భూములను అన్యాయంగా ఆక్రమించాడు. మాల, మాదిగ ఎరుకల, యానాది, వడ్ల, కుమ్మరి, చాకలి, మంగలి మొదలగు అన్నివర్గాల వారినుండి విపరీతంగా వెట్టిదీసుకొనేడి వాడు. ప్రజలపై తిట్లు, దెబ్బలు, తన్నులు, గుద్దులు, విచ్చలవిడిగా జరుగుచుండేవి. గ్రామం, ప్రజలపాలిట నరక కూపంగా ఉండేది. ఈ బానిసత్వం నుండి రైతుకూలీలు ప్రజలు ఆంధ్రమహాసభను స్థాపించుకున్నారు. నూటికి 95 మంది సంఘంలోచేరారు. సంఘాన్ని నాశనంజేయుటకు దేశముఖు రౌడీలచే సంఘనాయకులను ఘెరావించి దౌర్జన్యాలు జేసి, సంఘాన్ని ఛిన్నాభిన్నంజేయ ప్రయత్నించాడు. పిట్టల చంద్రయ్య అనే దేశముఖు రౌడీ "సంఘం సంఘ నాయకులను నేను చంపుతాను" అని ప్రగల్భాలు కొట్టుతూ విచ్చలవిడిగా గ్రామంనిండు విహారం జేసేవాడు. ఆంధ్రమహాసభను, నాయకులను అతి నీచమైన బూతులు కూయడమే రౌడీలు సర్వసామాన్యంగా జేసేవారు. ఆంధ్ర మహాసభకంటె పూర్వంగూడా ఈరౌడీల ద్వారానే ప్రజలను తన బానిసత్వంలో ఉంచుకొనుటకు చితకగొట్టించేవాడు.

ఈదేశముఖు కాంగ్రెసువాదిగా ఇంత వరకు మారలేదుగాని, ముందు మారడనే గ్యారంటీ ఏమాత్రంలేదు. కాని ఇతడు "మిలిటరీ అధికారి"గా మారిపొయ్యాడు. తన గ్రామంపై మిలటరీ దాడులుచేయించుసందర్భాన ఇతడుగూడా మిలటరీ డ్రెస్సుతో వచ్చాడు. మిలటరీ పోయినతర్వాత తన రౌడీసైన్యానికి అదేడ్రెస్సుతో నాయకత్వం వహించి ప్రజలపై రాక్షసకృత్యాలు జరిపించుచున్నాడు. శ్రీరంగారెడ్డి తన రిపోర్టు యందు వ్రాసినవారు దేశముఖు ఆతని రౌడీలుతప్ప వేరే ఎవ్వరూగాదు

సీతారాంపురం

ఈ గ్రామకథనంగూడా పై రెండు గ్రామాలకు పోలియేయున్నది. ఈగ్రామం పట్వారీ జాలిగామ వెంకటరామారావు, గ్రామకరణం, మాలీ, పోలీసుపటేలు ఉద్యోగాలితనికేవుండుటచే పోటీలేకుండా గ్రామ ప్రజల్ని దోచుకునేవాడు. ఈ గ్రామం భూములంతా ఇతనిదే. రైతులంచియా కౌలుదార్లే. కోర్టుఆఫ్‌వార్డ్సులో ఉన్న మదిపడిగే గ్రామం మక్తాకుకూడా ఇతడు సర్వాధికారాలుగల మానేజరు. అనాదినుండి సాగుచేయుచున్న రైతుల స్వాధీనంనుండిభూమినిలాగుకొని, నానా బాధలకు గురిచేసేవాడు. వెట్టి, అక్రమ పన్నులు, గొర్రెలు మేకలను బలవంతంగా లాగుకొనుట - మొదలగు అన్యాయాలు విరివిగా సాగించేవాడు. లెవీ ధాన్యం అధికంగా వసూలుజేసి, తన లెవీ చెల్లింపకయే ధాన్యం బ్లాకుమార్కెటులో అమ్ముకునేవాడు.

బావులనుండి మోటలద్వారా ఎంతో కష్టించి తోడిన నీరుతో పండించిన ధాన్యంలో సగం భాగం కౌలుగా తీసుకునేవాడు. ఇదిచాలఅన్యాయం. ఎక్కడా లేనిపద్ధతి. ప్రజలు ఆంధ్రమహాసభ క్రింద సంఘటితమై ఈ పచ్చిదోపిడీ విధానాన్ని ఎదిరించారు. సంఘాన్ని నాశనం జేయు ప్రయత్నం, ప్రజలప్రతిఘటన - పైరెండు గ్రామాలవలెనే జరిగింది. శ్రీరంగారెడ్డిగారు తన రిపోర్టునందు ఉదహరించిన వారు గ్రామ పట్వారి కొడుకు శేషగిరిరావు. అతని యిద్దరు తొత్తులు.

పైవిషయాలన్నీ ఏమని నిరూపించుచున్నవి: నల్లగొండజిల్లా ప్రజలు అమానుష జమీందారీ బానిసత్వంనుండి విముక్తి చెందుటకు ప్రభుత్వ క్రూర నిర్బంధ విధానానికి గురియగుచు తమ ఆత్మరక్షణకొరకు, తమకు ప్రాణప్రదమగు ఉద్యమాన్ని కాపాడుకొనుటకు. జమీందారీ రౌడీలకు వ్యతిరేకంగా అనివార్యంగా చర్య దీసుకోవలసి వచ్చిన మాట నిజమే. కాని చర్యతీసుకోబడిన వీరు "ప్రజలు" యని యైనా లేక "కాంగ్రెసువాదులు" అని చెప్పుట [illegible]

ఈనాడు ప్రజలను దేశభక్తులను మోసగించి, తమ దోపిడీ విధానం యథేచ్ఛగా సాగించుకొనుటకు నల్లగొండ జమీందార్లందరూ అకస్మాత్తుగా కాంగ్రెసువాదులుగామారిపోవుచున్నారు. శ్రీద్వారకానాథ కచ్రూగారు ఈ యథార్థాన్ని గ్రహింపజాలక పోయినందులకు విచారిస్తున్నాను. ప్రజలు, దేశభక్తులు ఈయదార్థాన్ని గుర్తిస్తారని ఆశించుచున్నాను.

తెలంగాణాలో నైజాం కసాయీల చిత్రహింసలు

మిలిటరీ దాడుల తర్వాత ఒక్కవంతలగూడెం (హుజూరునగరం తా॥) పోలీసు పటేలు, లోగాల వీరారెడ్డి, ఆతని తమ్ముడు పిచ్చిరెడ్డి ప్రజలపై జరిపే దుండగాలు రోజులకు రోజులు తీవ్రమించి రాగాన ఎరు...చున్నవి. మిలిటరీ దాడుల సమయాన గ్రామాన్ని వదలిపోయిన రైతులు తిరిగి గ్రామానికి చేయుతుంటే గ్రామంలోకి రానిచ్చుటలేదు. రౌడీలతో ప్రజలను విపరీతంగా కొట్టిస్తున్నారు. వారి ఇండ్లు దోపిడీ చేయిస్తున్నారు. ప్రజలు ప్రాణరక్షణకొరకు గ్రామం వెలుపల తలదాచుకుంటే, రౌడీలతో పట్టి తెప్పించి వేలాడదీసి ఘోరంగా హింసించారు. ఈ రాక్షస దౌర్జన్యానికి 17 సంవత్సరాల కుర్రవాడు తిరాల పుల్లయ్య, గంగుల, గురిమూర్తిగారలు గురిఅయ్యారు. గ్రామ నాయకుడగు గుండా గోపయ్యగారి ఇంటి తాళం పగులగొట్టించి దోపిడీ జేయించారు. చాలా సామాను దొంగిలించారు. వీరు రహస్యంగా పనిజేయుచున్నారు.

వీరు చెల్లించవలసిన శిస్తు వీరి వ్యవసాయం చేయించు వారికి ఇంటిమీదికిపోయి బకాయీగా కొట్టి శిస్తు చెల్లించుటకు నిర్బంధించారు. ఆ వారి ... మోసారు.

సూర్యాపేట టౌనువార్తలు

సూర్యాపేట హైస్కూలు హెడ్మాష్టరు విద్యార్థి హాస్టలు నాశనం చేస్తానని కంకణం కట్టుకొన్నాడు. హాస్టలును వశపరచుకొని, విద్యార్థుల ప్రతిఘటనా శక్తిని నాశనం చేయాలని రకరకాల ప్లానులు వేస్తున్నాడు. ... జీతాలు, బిల్డింగు అద్దె ప్రభుత్వం చెల్లిస్తుందనీ, మీకు తక్కువ ఖర్చుతో విద్యార్థి జీవితం గడుస్తుందని ప్రచారం చేస్తూ, ప్రతిరోజూ హాస్టలుకు వచ్చి ఆశలు గొల్పుతున్నాడు. కాని విద్యార్థులు మోసపోవడంలేదు. వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అప్పై బలవంతంగా హాస్టలు ఆక్రమించుకుంటానని బెదిరిస్తున్నాడు.

ఈ బలవంతమైన ఆక్రమణను అవసరమైన రీతిగా ప్రతిఘటించుటకు విద్యార్థులు సిద్ధమౌచున్నారు.

విద్యార్థులు పంచదారకొరకు దరఖాస్తు పెట్టుకుంటే, తహసీల్దారుడు హెడ్‌మాస్టరు సిఫారసుచేస్తే ఇస్తానంటున్నాడు. విద్యార్థులు యూనియన్‌లో ఉన్నారనే మిషపై హెడ్‌మాస్టరు సిఫారసుచేయుటకు నిరాకరించాడు.

కొత్తగా 800 మంది మిలటరీ

పాతవాళ్ళుపోయి కొత్తగా 800 మంది మిలటరీ, 200 మంది రిజర్వుపోలీసు వచ్చి తిరిగి క్యాంపు వేశారు. గ్రామాలపై తిరిగి దాడులు జరిపించే సూచన లగపడుచున్నవి.

కార్యకర్త అరెస్టు-దెబ్బలు

టౌను కార్యకర్తయగు విజమూరి సత్యం గారిని అరెస్టుచేసి విపరీతంగా కొట్టి వదలిపెట్టారు.

వెట్టిచేయ నిరాకరిస్తే నోట్లో ఉమ్మి

హైదరాబాదు, జనవరి 17

సర్ఫేఖాసు (నైజాం ప్రభువు సొంత జాగీరు)లో చేరిన ... తాలూకా ... కొంపెల్లి గ్రామంలో వెట్టి చాల విపరీతంగా ఉంది. ఒకే హరిజనులు వెట్టిచేయుటకు నిరాకరించారు. స్థానిక పోలీసులు ఉగ్రులై హరిజనులను విపరీతంగా కొట్టారు. అంతటితో తృప్తిపడక వారినోళ్ళలోఉమ్మివేయించారు.

హరిజనులు హైద్రాబాదుకువచ్చి స్టేటు కాంగ్రెసు మితవాదనాయకులగు శ్రీ కొండా వెంకట రంగారెడ్డి, జనార్దనరావు దేశాయి గార్లతో చెప్పుకున్నారు. ఈనాయకులు వారి బాధలను విచారించి వెట్టిచేయవద్దనిచెప్పారు. దానిపై హరిజనులు "అయ్యా మీరేమో చెప్పుతారు. మేమునిరాకరిస్తే మమ్మలతన్నేటప్పుడు మీరుండరుకదా" అని అన్నారు. "ముందుఇట్లు ఇకజరుగదులే" యని నాయకులు హరిజనులను ఓదార్చినారు.

(గోలకొండ పత్రికనుండి)

ఆంధ్రమహాసభ నాయకుల ఖండన

ఆంధ్రమహాసభ అధ్యక్షులగు శ్రీ [illegible] ఎల్లారెడ్డిగారు, నల్లగొండజిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులగు శ్రీ [illegible] వెంకటేశ్వరరావుగారు ఈదిగువ ప్రకటన చేస్తున్నారు :

"నల్లగొండజిల్లాలో ఇటీవలజరిగినసంఘటనలగూర్చి నైజాం ప్రభుత్వ మొక విచారణ కమిటీని నియమించింది. ప్రభుత్వకమిటీలో ఈక్రింది విధంగా ఉన్నది: "నల్లగొండ జిల్లాలో ఇటీవల సంఘటనలు జరుగడానికి గల కారణాలను విచారించడానికి ప్రభుత్వ మొక విచారణ కమిటీని నియమించింది. ఇట్టి సంఘటనలు ఇకముందు జరుగకుండా అవడానికి తీసుకోదగిన చర్యలనుగూర్చి కూడా యీ కమిటీ సూచనలు చేస్తుంది" కాని మిలిటరీ పోలీసు చర్యలనుగూర్చియు, కాల్పులనుగూర్చియు విచారించవలెనేది ఈ ప్రకటనలో లేనేలేదు. అట్లు విచారించవలసివస్తే మిలిటరీ, పోలీసులు చేసిన ఘాతుక కృత్యాలన్నీ బయట పడతవని ప్రభుత్వంభయం.

"ఈ కమిటీలో నియమించబడిన సభ్యులెవరు: రివిన్యూ (మాల్గుజారి) శాఖకు కార్యదర్శియు, డైరెక్టర్ జనరలును అగు మి.ఎ.జి. పాలిక్, అనే ఇంగ్లీషుఉద్యోగి ఈ కమిటీకి అధ్యక్షుడు. మౌల్వీఅక్బర్అలీఖాన్, బారిష్టర్ జి. రామాచారిగారలు సభ్యులు. అక్బరలీ ఖాన్ గారు స్వయంగాజాగీర్దారు జి.రామాచారిగారు గురుగుంట జాగీరుకు కార్యదర్శి. వీరు జాగీరు కార్యదర్శి యన్నమాటేకాని నిజంగా జాగీరుకు సర్వాధికారిగానే పనిచేస్తున్నారు. ఈ ఇద్దరికి ప్రభుత్వంతో చాలసన్నిహిత సంబంధాలున్నవి. ప్రజాజీవితంలో వీరిద్దరూ పాల్గొంటున్నట్లు నటిస్తూ రహస్యంగా ప్రభుత్వమిచ్చే సలహాలను ప్రజాసంస్థలలో ప్రవేశపెట్టి ప్రజాజీవితాన్నే కలుషితం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. జి. రామాచారి స్టేటు కాంగ్రెసు యొక్కయు ఇతర ప్రజాఉద్యమాల యొక్కయు రహస్యాలు, ప్రజానాయకుల భావాలు, ఆలోచనలనుగూర్చిన లోగుట్టు ప్రభుత్వానికి అందజేస్తుంటాడని ప్రజలు చెప్పుకుంటూవుంటారు. అతిరహస్యంగా వుంచిన స్టేట్‌కాంగ్రెస్ రికార్డులు, చర్చలకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలిసిపోతున్నవనీ, ఇతనిద్వారానే అవి జరుగుతున్నదనీ స్టేట్‌కాంగ్రెస్‌లోని జాతీయవాదులు అనుకుంటున్నారు.

"ఇటీవల మితవాదులు ప్రభుత్వ మిలిటరీ చర్యలను సమర్థిస్తూ, ప్రజలకూ, కమ్యూనిస్టులకూ, ఆంధ్రమహాసభ కార్యకర్తలకూ బాధ్యత సంటగట్టుతూ పత్రికలలో వ్రాయడం, కరపత్రాలు పంచిపెట్టడం అందరెరిగినదే.

"పై కారణాలనుబట్టి ఈ ఇద్దరు సభ్యులు గూడ ప్రభుత్వం చెప్పుచేతలలోనివారే. దీనిని బట్టి ఈ విచారణసంఘం ఎంత బూటకమైనదో ఊహించుకోవచ్చును. ప్రపంచాన్ని మోసగించడానికే ప్రభుత్వ మీ నాటకమాడుతున్నది. నిజపరిస్థితులు పక్షపాతరహితంగా విచారించాలంటే నిష్పక్షపాత సభ్యులతో గూడిన అనధికారసంఘం నియమించబడాలి. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ కమిటీల పైన నిషేధం, కార్యకర్తలపైన వారంట్లు ఉండగా, యింకా అనేకులు జైళ్ళలో మ్రగ్గుతుండగా, ఏ విచారణసంఘమైనా నిజపరిస్థితులు తెలుసుకోవడం అసాధ్యం. నిషేధాలు తొలగించి, వారంటు రద్దుచేసి, జైళ్ళలో వున్నవారినందరిని విడుదలచేసి, గ్రామాలలో స్వేచ్ఛా శాంతి వాతావరణం కలుగజేయాలి. అది లేనిదే విచారణనంటూ చేయడం బూటకమవుతుంది.

"నైజాం ప్రభుత్వం ఒకవైపు విచారణ యంటూ యువరాజా పర్యటన, దానధర్మాల వాగ్దానాలు అంటూ తెలంగాణ బరువు తున్నది. ఇంకొకవైపు నల్లగొండ డి. యస్. పి. (పోలీసు మొహతెమీమ్)కి యీ విచారణ కమిటీని నియమించిన సమయంలోనే, యువరాజా పర్యటన తర్వాతనే మిలటరీఅధికారాలు కొత్తగాయిచ్చింది. ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలనే ప్రభుత్వం తలపెట్టిందని స్పష్టమవుతున్నది. ప్రభుత్వపు మోసపు ప్రకటనలకు ప్రజలు మోసపోరు. తమ స్వశక్తిపైన ఆధారపడి ప్రభుత్వానికి జవాబు చెప్పుటమెట్లో ప్రజలు స్వానుభవంమీద తెలుసుకున్నారు."

నల్లగొండజిల్లా కమ్యూనిస్టు నాయకుల మీద అరెస్టు వారంట్లు

నల్లగొండ, జనవరి 17

నైజాం ప్రభుత్వం నల్లగొండజిల్లాకు చెందిన ఈ క్రింది కమ్యూనిస్టు నాయకులను అరెస్టుచేయుటకు హైద్రాబాదు డిఫెన్సు అక్టు 29 సెక్షనుక్రింద వారంట్లు జారీచేసింది.

1. కామ్రేడ్ డి రాఘవేంద్రరావుగారు 2. ధర్మ భిక్షంగారు, 3. అవుల పిచ్చయ్యగారు, 4. హాషిం నరేందర్, (నామూరం) 5. పి. వెంకటేశ్వరరావుగారు, 6. కె రామచంద్రారెడ్డిగారు, 7. నిండాల చంద్రయ్యగారు, (సూర్యాపేట) 8. రాపోలు వెంకయ్యగారు. 9. వెంకెం వాసుదేవుగారు, 10. కందుల బుచ్చయ్యగారు, (తిమ్మాపురం) వీరందరూ రహస్యంగానుండి ఉద్యమం నడుపుతున్నారు.

ఆంధ్రమహాసభ ఉపాధ్యక్షునిపై వారంటు

నైజాం ఆంధ్రమహాసభ ఉపాధ్యక్షులైన కామ్రేడ్ ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డిగారిపైన ప్రజారక్షణ శాసనం సెక్షను 29 క్రింద భువనగిరి కోర్టులో కేసు నడుస్తున్నది. ఒక మాసంలోపల కోర్టులో హాజరుకావలసిందని భువనగిరికోర్టు ప్రకటించింది. వీరుగూడా రహస్యజీవితం గడుపుచున్నారు.

నైజాం స్టేటుకాంగ్రెసు సహాయకార్యదర్శిపై వారంటు

స్టేటుకాంగ్రెసు సహాయకార్యదర్శిగారగు శ్రీ వైశంపాయన్‌గారిపై ఆక్షేపణీయమైన ఉపన్యాసం చేశారనే నేరంమీద, బిలోలి తాలూకా కోర్టునుంచి అరెస్టు వారంటు జారీ అయింది.

స్టేటు కాంగ్రెసు నాయకునిపై నిషేధం

ఔరంగాబాదు స్టేటుకాంగ్రెసు ముఖ్య నాయకులగు శ్రీ నాగోరావుపాఠక్‌పై తిరిగి అనుమతి పొందనంతవరకు వారు ప్రభుత్వ ధాన్యసేకరణ గురించి ఏలాటి ఉపన్యాసాలు చేయగూడదని హైద్రాబాదు రక్షణ శాసనం 25 వ సెక్షన్ క్రింద ఆర్డరు అందజేయబడింది

గోరెంటలో మిలిటరీ క్యాంపు

(మా విలేఖరి)

సూర్యాపేట, జనవరి 17

సూర్యాపేటతాలూకా, గోరెంటగ్రామంలో 12 వ జనవరినుంచి 14 వరకు మిలటరీ క్యాంపుకొరకు డేరాలు మొదలగు సన్నాహాలు పూర్తి చేయబడినవి. 14 వ నాడు, 4 లారీలలో నూరుమంది సైనికులు వచ్చి మకాం వేశారు.

ఈ ప్రాంతంలో, రెండుసారులు మిలటరీ దాడులు జరిగాయి. ప్రజలు వీరి బీభత్సానికి గురికాకుండా, గ్రామాలను ఖాళీచేశారు.

స్కార్పియానో - అద్భుత చికిత్స
ఒక మోతాదు వాడినవెంటనే మరుక్షణములో అమోఘమైన గుణము కలుగును.
14 అణాలు.
పోస్టేజి ప్రత్యేకం
ఉపేంద్ర & కంపెనీ,
బెజవాడ : : గుంటూరు.

పరిశుభ్రమైన ఫలహారాలకు
విశాల
విశ్రాంతి సౌకర్యాలకు
రుచికరమైన భోజనానికి
నేతాజీరెస్టారెంట్
బీసెంటురోడ్డు, బెజవాడ.

నైజాం గూండా దౌష్ట్యాలకు నల్లగొండ జిల్లా ప్రజల ప్రతిఘటన

తడకమళ్ళ (మిర్యాలగూడెం తాలూకా నల్లగొండజిల్లా) గ్రామప్రజలు, ఒకవైపు పరిసరప్రాంతాలలో మిలిటరీదాడులు జరుగుచున్నప్పటికీ తమపైజరిగే జమీందారీ క్రూర నిర్బంధవిధానానికి వ్యతిరేకంగా పోరాడుటకు నెలరోజుల క్రింద ఆంధ్రమహాసభ గ్రామ కమిటీని స్థాపించుకున్నారు. బలమైన వాలంటీరుదళం నిర్మింపబడింది. వెట్టిచాకిరి అక్రమ పన్నులు, జమీందారి దౌర్జన్యాలను తమ ఐక్యప్రతిఘటనచే వెంటనే నిర్మూలించుకున్నారు. నైజాం మిలటరీ రాజ్యానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ఊరేగింపులు జరిపారు. ఈగ్రామజమీందారుడగు వెంకటేశ్వరరావు ప్రజలను వెట్టిచాకిరి దీనికొనుట, లంచాలు, లెవీవసూళ్ళలో అన్యాయాలు విపరీతంగా చేయుచుండేవాడు. గ్రామచాకళ్ళకు, హరిజనులకు చెందిన భూము లెన్నియో అన్యాయంగా ఆక్రమించాడు. ప్రజలు తమ ఐక్యబలంతో ఈభూములను తిరిగి స్వాధీనం జేసికొనుటకై ముందంజ వేస్తున్నారు. జమీందారుడు గ్రామంలోనుండి పలాయనం చిత్తగించాడు. జమీందారు ఏజెంటులు మిలిటరీదాడి జేయిస్తామని గ్రామ ప్రజలను బెదిరించినప్పటికీ లాభంలేకపోయింది. తహసీల్దారు లెవీవసూలుజేయుటకు గ్రామానికొచ్చి "సంఘం"లో చేరినందులకు, మెషిన్‌గన్నులతో కాల్చిచంపిస్తామని బెదిరించాడు. ప్రజలు ఏమాత్రం జంకలేదు, ధాన్యం ఇవ్వజాలని బీద ప్రజలంతా లెవీ ఇచ్చుటకు నిరాకరించారు. తహసీల్దారుడు ఉన్నవారివద్దనే వసూలుజేశాడు. ఒక జమీందారుడే పది పుట్లు చెల్లించుకోవలసి వచ్చింది.

ఈగ్రామ ప్రజలు కమ్యూనిస్టుపార్టీకి 100 రూపాయల విరాళం ఇచ్చారు.

జమీందారుఏజెంట్లు గ్రామంపై మిలటరీ దాడిచేయించుటకు తీవ్రంగాకృషిజేస్తున్నారు.

తడకమళ్ళ ప్రజలు, మిలటరీ దాడులకు గూడా భయపడక వీరోచితంగా పోరాడుతూ మిర్యాలగూడెం తాలూకా ప్రజలకు మార్గం చూపుతున్నారు.

పటేలు పట్వారీల దౌర్జన్యాలు అంతరించాయి

సూర్యాపేట తాలూకాకు చెందిన తుమ్మల పెనుపాడు గ్రామప్రజలు పటేలు పట్వారీలు జేయు అన్యాయాలను ఆంధ్రమహాసభక్రింద సంఘటితమై ఎదిరించారు. గ్రామం మాలీ పటేలు కోట రామయ్య, పట్వారి పట్టాభిరామారావు గ్రామ ప్రజలను, వెట్టి, లంచాలు రూపాన నూర్లు. వేలు వసూలు జేయుచు విపరీతంగా దోచుకునేవారు. ప్రజల్లో తగవులు కల్పించి, తాము పంచాయతి చేయుచు ఇరుపక్షాలనుండి లంచాలు కాజేసేవారు. ప్రభుత్వసిస్తుపై ఖర్చులపేరుతో రూపాయ ఒక్కంటికి రెండణాలు అక్రమంగా వసూలుజేసేవారు. ఆంధ్రమహాసభ నిర్మాణంపబడిన తర్వాత ఈ అన్యాయాలన్నియు అంతరించినవి. ప్రజలు వెట్టి జేయుటం, అక్రమ సిస్తులూ, లంచాలివ్వడం, నిరాకరించారు. తమ తగవులను ఆంధ్రమహాసభ కమిటీ సహాయంతో పరిష్కరించుకొనుచున్నారు, మిలిటరీ దాడుల తర్వాత గూడా ఈ అన్యాయాలను తిరిగి ప్రజల నెత్తిపైరుద్దుటకు పటేలు, పట్వారీలు ప్రయత్నించారు, కాని ప్రజలు ప్రతిఘటించారు. చివరకు విజయం తమదేనని ఉత్సాహితులౌచున్నారు

పట్వారీ తిరిగి పలాయనం

తిమ్మాపురం (సూర్యాపేట తాలూకా) పట్వారీ నూకల శేషయ్య మిలటరీ దాడుల తర్వాత ప్రభుత్వ శిస్తు వసూళ్ళ సందర్భంలో తిరిగి తన గ్రామం జేరుకున్నాడు. మిలటరీ దాడుల తర్వాత ప్రజల ప్రతిఘటనాశక్తి తప్పుడు అంచనావేసి, ఎప్పటిమాదిరిగా వెట్టి తీసుకోవాలనియు. తిరిగి తన పెత్తనం నిలబెట్టుకోవాలని ప్రయత్నించాడు. కాని, హరిజనులు వెట్టిచేయ నిరాకరించారు. అందుకుగాను 6-1-47 వ తేదీన ఒక హరిజన యువకుణ్ణి రెండు దెబ్బలు కొట్టాడు. గ్రామములో ఇతర హరిజనులకు ఈ వార్త తెలిసి, అందరూకలిసి పట్వారీ పనిబట్టడానికి పురికి వచ్చారు. పట్వారీ ఇంతలోనే పలాయన మంత్రం చిత్తగించాడు.

గ్రామ రైతులుగూడ ఇంతకుపూర్వం వారు పట్వారీకి చెల్లించే రూపాయకు రెండు అణాల అక్రమ శిస్తు, మరి ఇతర అన్యాయాలను యివ్వనిరాకరించారు. మిలిటరీ దాడులు చేయిస్తానని భయపెట్టారు. కాని, ప్రజలు భయపడలేదు. ముందు భయపడ[illegible] లేదు. తమ ప్రియమైన ఎర్రజెండా నీడను వ్యతిరేకులయొక్క పడిపోయిన పెత్తనాన్ని తిరిగి రాకుండా జేయుటకు గట్టిగా పోరాడుటకు నిశ్చయించుకొన్నారు.

రౌడీలు కాళ్లకు బుద్ధి జెప్పారు

ది 2-1-47 వ తేదీ రాత్రి 8 గంటలకు సూర్యాపేట తాలూకా రావిపహాడు గ్రామముపై కోటపహాడు గ్రామం రౌడీలు 20 మంది మున్సూరలీ (కరణం), కిందాళ్ళ పెదవీరయ్య (కోటపహాడు స్థానిక పెత్తందారు), నాయకత్వాన దాడి జేశారు. ఆంధ్రమహాసభ గ్రామ కమిటీ అధ్యక్షుడగు కోల రామకృష్ణయ్యగారిని కార్యకర్తలను కొట్టుటకై, తప్ప త్రాగియున్న రౌడీలు ప్రయత్నించారు. ఈ సంగతి తెలిసికొని 70 మంది గ్రామ ప్రజలు వడిసెలలతో తమ నాయకుల రక్షణకు నిలబడ్డారు. రౌడీలు బ్రతుకు జీవుడాయని కాళ్లకు బుద్ధి జెప్పారు.

ప్రజా సంస్థలపై నైజాం నిరంకుశ నిర్బంధ విధానం

జిల్లా కలెక్టరునుండి వ్రాతపూర్వకమైన అనుమతి పొందనిదే సూర్యాపేట, హుజూర్ నగరం తాలూకాలలో (నల్లగొండ జిల్లా) ఏ బహిరంగ సభనుకూడా సమావేశ పరచ గూడదని నైజాం ప్రభుత్వ హోం సెక్రటరీ ఆఫీసు ప్రకటించింది.

స్వామి రామానందతీర్థ ఖండన

హైద్రాబాద్, జనవరి 16

నైజాం స్టేటుకాంగ్రెసు అధ్యక్షులగు శ్రీ స్వామీ రామానందతీర్థగారు ఈ క్రింది పత్రికా ప్రకటన చేశారు :

"తెలంగాణా కాంగ్రెసు అధ్యక్షులగు శ్రీ జమలాపురం కేశవరావుగారు జనవరి 11 వ తేదీని ఏదో ఒక రాజద్రోహకరమగు ఉపన్యాసం జేసినారను నేరంక్రింద ఇల్లందులో అరెస్టు చేయబడ్డారు. ఈ వార్త నా కాశ్చర్యం కలిగించలేదు. స్టేటుకాంగ్రెసు కార్యకర్తలకు వ్యతిరేకంగా ప్రభుత్వ మవలంబించే దమన నీతిలో ఇదొక భాగం.

"నేటివరకు ఎందరో కార్యకర్తలపై కేసులు పెట్టబడినవి. ఇవన్నియు రాజద్రోహకరమగు ఉపన్యాసము లిచ్చినారనే నెపంతో పెట్టబడి నడుపబడుచున్నవి

"హైద్రాబాదు ప్రజలను ఆకర్షించుచున్న ప్రజాస్వామిక ప్రవాహాన్ని తామవలంబించుచున్న దమన నీతిచే నిరోధింపజాలమని ప్రభుత్వంవారు గ్రహించవలెనని నేను కోరుచున్నాను."

నైజాం ఆంధ్రయువజన సంఘ ఖండన

సింగరేణికాలరీస్, జనవరి 14

ఇచ్చట సమావేశమైన నైజాం ఆంధ్ర యువజన కాంగ్రెసు మహాసభ యీ క్రింది తీర్మానాలు చేసింది :

"నైజాం ప్రభుత్వం కమ్యూనిస్టుపార్టీపై నిషేధం పెట్టినందుకు ఈ మహాసభ గర్హిస్తున్నది, ఆశయాలయందు, కార్యవిధానమునందు కమ్యూనిస్టుపార్టీతో ఎట్టి అభిప్రాయభేదములున్నప్పటికీ, ఈవిధంగా ప్రభుత్వం ప్రజల పౌరసత్వాలను అణచడాన్ని, స్టేటు కాంగ్రెసుగాని, యువజన కాంగ్రెసుగాని, మరే జాతీయసంస్థగాని సహించజాలదు కావున కమ్యూనిస్టుపార్టీపై నిషేధం తొలగించవలయునని ఈ మహాసభ కోరుచున్నది."

స్టేటుకాంగ్రెసు కార్యకర్తలపై నిర్బంధవిధానం

"హైదరాబాదు ప్రభుత్వం వివిధ ప్రాంతాలలో స్టేటుకాంగ్రెసు కార్యకర్తలను ఏవేవో నెపాలు కల్పించి నిర్బంధించడం, అక్రమమైన బనాయింపు కేసులు పెట్టడం, మొదలగు నిర్బంధచర్యలు స్థానికాధికారుల కృత్యాలు కావనీ, ప్రభుత్వ మవలంబించే దమననీతి విధానమేనని విస్పష్టంగా తెలియుచున్నది. ఒకవంక కాంగ్రెసు కార్యక్రమానికి ఎట్టి ఆటంకము కలిగించమని బైటికి చాటుతూ, ఇక్కడకార్యకర్తలను నిర్బంధించే కుటిలనీతిని ఈ మహాసభ ఖండిస్తున్నది. ప్రభుత్వపు ఈ దమననీతి ప్రజాఉద్యమాన్ని అణచజాలదను సత్యాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలెనని ఈ మహాసభ కోరుచున్నది.

"బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపించేవరకు అలసట ఎరుగకుండా అన్ని రంగాలలో తీవ్రకృషి సాగించవలసిందిగా ఈ మహాసభ జాతీయ సేవకులను, ముఖ్యంగా యువజన కాంగ్రెసు కర్తలను గోరుచున్నది."

నల్లగొండ జిల్లాలోని అత్యాచారాలపై ఖండన

ఇంకొక తీర్మానమందు మహాసభ మిలిటరీ, పోలీసుల రాక్షస చర్యలకు గురియైన నల్లగొండజిల్లా ప్రజలయెడల సానుభూతిని ప్రకటించింది. ప్రభుత్వ దమననీతిని ఖండించింది నల్లగొండ సంఘటన కారణాలను విచారించుటకై ప్రభుత్వం నియమించిన కమిటీయందు ప్రజాప్రతినిధులే వుండాలెనని కోరింది.

జోహార్లు

సూర్యాపేట తాలూకా ఏపూరు గ్రామ కమ్యూనిస్టుపార్టీ సభ్యుడైన కామ్రేడ్ పారేపల్లి వెంకయ్యగారు, 3, 4 రోజులు జ్వరంతో బాధపడి 5-1-47 వ తేదీన మరణించారు.

•

సూర్యాపేట తాలూకా బూరకచర్ల గ్రామ కమ్యూనిస్టుపార్టీ సభ్యుడగు కామ్రేడ్ షేకు ఖాశింగారు జ్వరంతో 1-1-47 వ తేదీన దివంగతులైనారు.

ఈ కామ్రేడ్ల అకాల మరణానికి ప్రజలు చాలా విచారపడుచున్నారు. వీరు జమీందారీ వ్యతిరేక పోరాటాలలో ఉజ్వలపాత్ర వహించినవారు. సూర్యాపేట తాలూకా కమ్యూనిస్టు పార్టీ వీరికివిప్లవ జోహారు లర్పిస్తున్నది.

నల్లగొండ జిల్లాకు కర్నూలు కాంగ్రెసు రాయబారివర్గము

హైద్రాబాదు, జనవరి 17

కర్నూలుజిల్లా కాంగ్రెసుకమిటీ నల్లగొండజిల్లాలో నిజాంప్రభుత్వము ప్రజలపై జరుపుతున్న దమననీతిని విచారించుటకై ఈక్రింది వారితో గూడిన ఒకరాయబారవర్గాన్ని నియమించారు,

(1) శ్రీ నాగిరెడ్డిగారు కర్నూలు జిల్లా కాంగ్రెసుకమిటీ, సహాయకార్యదర్శి,
(2) శ్రీమతి పెర్లి వెంకట[illegible]గారు
(3) శ్రీ ఏ ఆంజనేయులుగారు
(4) శ్రీ పంచా శివశంకరరెడ్డిగారు.

ఈ రాయబారవర్గంవారు 12-1-47 తేదీన హైద్రాబాదుకు జేరారు. స్టేటు కాంగ్రెసు అధ్యక్షులగు శ్రీస్వామీరామానందతీర్థగారితో కలిసిమాట్లాడారు. వీరు ప్రభుత్వచీఫ్ సెక్రటరీతో 13.1.47 తేదీన కౌన్సిలు హోంతో కలిసి నల్లగొండజిల్లాపరిస్థితులనుచర్చించారు.

(ఆరవ పేజీ తరువాయి)

వుంటూన్న కమ్యూనిస్టుపార్టీపై దాడి జరుగుతూంది, మనకి పర్వాలేదని ఆత్మవంచన వద్దు. అటువంటి సంతృప్తి కలిగించడం కోసమే, జాతీయశక్తులలో విభేదాలుసృష్టించి ఒకరి తర్వాత నొకరిని మింగడంకోసమే సామ్రాజ్యవాదులు కాంగ్రెసుమంత్రుల నెర వుపయోగించుకొంటున్నారు. అది గుర్తించక ఆ మాయలో పడ్డామా, సామ్రాజ్యవాదులకు తోడ్పడ్డవాళ్ళం అవుతాము, మన ఉద్యమాలకు, మనదేశానికి, స్వాతంత్ర్యానికి ద్రోహం చేసినవారం అవుతాము.

ప్రజలు గొంతెత్తి ఈ అర్డినెన్సు ప్రయోగాన్ని ఖండించాలి, ప్రజాసంస్థలపైచేస్తూన్న దాడిని నిరసించాలి, అరెస్టయిన నాయకులందరినీ విడిపించాలి, ఆఫీసుల రికార్డులన్నీ తిరిగి యిప్పించాలి, ఈ దుష్ట చర్యలకు కారణం అయినవారిని శిక్షించేలా చేయాలి.

ఇది ప్రతి దేశభక్తుని విధి.

ఎమ్. ఎల్. ఏ., లకు విజ్ఞప్తి

శాసనసభ దేశారిష్టకరమైన ఈ ప్రత్యేక అర్డినెన్సును అంగీకరించితే తప్ప దాని బ్రతుకు శాసనసభ సమావేశం తర్వాత 6 వారాలకంటె మించదు. అందుచేత దానిని శాసనసభలో పెట్టి చట్టంగా చేసుకొనేటందుకు గవర్నరు ప్రయత్నిస్తారు. ఆ దశలో మన కర్తవ్యం ఏమిటో మీరు ఎరగకపోరు.

ఈ చట్టంపేరట జైళ్ళలో పెట్టబడింది ఎవరోచూడండి. 1930 కి పూర్వంనుంచీ కాంగ్రెసు సభ్యులూన్న, కాంగ్రెసు సమర్థిస్తూన్న ప్రజాపోరాటాలలో పరిత్యాగాలు చేసిన దేశభక్తులే. వారంతా ప్రజాక్షేమానికి భంగకారులని మద్రాసు గవర్నరు, ఆయన కాబేదార్లు చెబితే మీరు తలలూపగలరా? ఈ అర్డినెన్సును చట్టం చేయడానికి అంగీకరించడంకన్న దేశద్రోహం మరొకటి వుండదు.

ఇటువంటి దేశారిష్టకరమైన అర్డినెన్సును ప్రతిఘటించండి. అది రద్దు అయ్యేవరకు పోరాడండి. ప్రజల అండ మీకుంది.

కమ్యూనిస్టు నాయకులకు బెయిలు నిరాకరణ

మధుర, జనవరి [illegible]

ఎమ్. ఆర్. వెంకట్రామన్, ఏ. రామమూర్తి, బాలచంద్రమీనన్ మరి ఆరుగురను విడిచిపెట్టడానికై పెట్టిన బెయిల్ పిటీషనను మధుర సెషన్సు జడ్జి త్రోసివేసారు.

కోళ్ళరోగనివారణ

పౌల్ట్రీ ప్రిజర్వర్, కలరా, మశూచి మొ॥ వ్యాధులకు రు. 1-4-0, రేఫెక్టార్ ఆకుపచ్చ విరేచనములకు ఇనుకు రోగము న... రు. 1-4-0, టానిక్ పిల్స్ రు. 2, సెర్వపెర్స్ రు. 2
పౌల్ట్రీ ఫార్మసీ, ఆలూరు, బళ్ళారిజిల్లా

పోలెండులో ప్రజా పక్షాల అఖండ విజయానికి కారణాలు

మొన్న 19 వ తేదీని పోలెండులో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వంలో ఉన్న కమ్యూనిస్టు, సోషలిస్టు మొదలయిన ప్రజాపక్షాల కూటమికి మొత్తం 383 స్థానాలు వచ్చాయి. అభివృద్ధి నిరోధక మికొలాజిక్ పార్టీకి 27 స్థానాలూ, కాథలిక్కు పార్టీకి 17, పోటీ రైతుపార్టీకి 13, ఇతరులకు 4 స్థానాలూ వచ్చాయి. శాసనసభలో మొత్తం 444 స్థానాలు.

ఎన్నికల్లో ప్రజాపక్షాల కూటమి ఇలా అఖండవిజయాలు సాధించగలగడానికి కారణాలను, మొన్న మొన్న పోలెండునుంచి ఇంగ్లాండు తిరిగి వచ్చిన వాల్టర్ స్టాంమ్ వ్రాసిన ఈ దిగువ వ్యాసం స్పష్టం చేస్తుంది.

జనవరి 19 న పోలెండులో ప్రథమ యుద్ధానంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలయొక్క ప్రాధాన్యత, ప్రభావం ఒక్క పోలెండుకే కాక ప్రపంచానికి కూడా సంబంధించింది. ఈ ఎన్నికలు రెండు ప్రధానపార్టీల మధ్య పోరాటమని స్థూలంగా చూచినా బోధపడుతుంది. ఒకవైపు దేశంలోని స్వాతంత్ర్య పోరాట శక్తులైన నాలుగు పార్టీలు - పోలిష్ కార్మికపార్టీ, సోషలిస్టుపార్టీ, కర్షకపార్టీ, డెమోక్రటిక్ పార్టీ కలిసిన ఒక సంయుక్త సంఘటన. దీని మొదటి రెండుపార్టీలు నాయకత్వం వహిస్తున్నాయి. రెండవ వేపున మికొలాజిక్ నాయకత్వాన "పెజెంట్ పార్టీ" పాల్గొంటున్నది. ఈయన ఒకప్పుడు పోలెండు ప్రధాని. యుద్ధకాలంలో ఇంగ్లండు పారిపోయి తలదాచుకొన్న ఘనుడు.

"మికొలాజిక్" ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తాడు?

ఈయనగారి పార్టీపేరు రైతుపార్టీ అని పెట్టుకున్నారు "ఇంటి పేరు కస్తూరివారు.......అన్నట్లుగా ఈయన నిజంలో ప్రాతినిధ్యం వహించేది బైరన్సు చర్చిల్, పోప్, జనరల్ ఆండర్సు, మొదలైన "రైతు"లకు మాత్రమే. అంటే "పోట్సడం"లో పోలెండును గురించి ఏ నిర్ణయాలైతే చేశారో, వాటి కన్నిటికీ బద్ధ విరోధమన్న మాట. పోలెండునుండి విడిపోయిన భాగాలను మరల జర్మనీకి ఒప్పగించి, సోషలిస్టు సోవియటుకు వ్యతిరేకంగా జర్మనీని నిర్మించడమే "ఆశయం"గా పెట్టుకున్న వాళకన్నమాట.

అయితే పోలెండును ఈ మధ్య చూచిన ప్రతివారికీ మికొలాజిక్ ఆశ లన్నీ పేరాశలని తేలుతుంది. నేను పోలెండులో ఉండగా మికొలాజిక్ గెలుస్తాడని నమ్మకం వున్న పత్రికా విలేఖరి ఒక్కడూ లేడు.

బ్రిటిష్, అమెరికా రాయబార కార్యాలయంలోని అధికారవర్గాలకు కూడా "తమ" మికొలాజిక్ గెలుపొందుతాడన్న ఊహలు తలక్రిందులౌతున్నాయి. అందుకొంకే ఇంగ్లీషు, అమెరికన్, ప్రభుత్వాలకు నేరారోపణకు సందేహించడంలేదు. ఎన్నికల ప్రచారం సాగక ముందే ఎన్నికలు జరుగుతున్నాయంటూ గోలెత్తుతున్నారు. అసలు ఎన్నికల ఫలితాలకే వేచిఉండటంగూడ మానివేశారు. అలాచేయడం అప్పుడప్పుడు వారికలవాటే. అయితే తప్పుడు బేలట్ పత్రాలు వేయడం. 'బూతు' లను ఎత్తుకు పోవడము. ఎలక్షన్ సమయాన హింసాకాండ జరపడం. మొదలయిన వాటిని గురించి కథలకొరకు వేచిఉందాం.

ఇప్పటివరకూ చేస్తున్న ప్రధాన నేరారోపణ మికొలాజిక్ పార్టీని వక్రమంగా ప్రచారం జరుపుకోనివ్వలేదని దీనికి ఆధారంలేదు. పోటీ ఇతర పార్టీలవలె దీనికీ పార్టీపత్రికఉంది. దాని పత్రిక గజెటా లడోవా బహిరంగంగానే అమ్ముతుంది. మీటింగులను జరుపుకొంటూనేఉంది.

కొందరు తమప్రాంతాలను గురించి 'వేలంపాట' ప్రచారంగావించుకొంటుంటారు, అప్రచారాన్నుబంచి చూచినట్లయితే లోకాం బయటపడుతుంది.

మికొలాజిక్ తనకు పోలెండు కార్మికులలో పలుకుబడి అంతగాలేకపోయినా రైతాంగంలో (మొత్తంజనాభాలో రైతాంగమూటికి 60 వంతులు) అధికభాగం తనవైపున ఉన్నదని చెప్పుకొంటుంటాడు. ఈవిషయం గురించినేను ప్రత్యక్షంగాచూచిన విషయాలను చెబుతాను. నేనక్కడఉండగా ఒక రైతుమహాసభకు వెళ్ళాను. ఆసభలో ఉపన్యసించడానికి రైతునాయకుడ్నని చెప్పుకొనే ఈప్రముఖుడు వేదికనెక్కాడు. రైతులుమాటాడ నివ్వలేదు. అతడు దిగిపోయిందాకా తరిమికొట్టారు.

మరొక ఉదాహరణ. గతమేదేఉత్సవాలలో కమ్యూనిస్టులు జరుపుతున్నారు కాబట్టి రైతులు పాల్గొనవలదని హుకుం జారీచేశాడు. కానిపాపం! హుకుం బుట్టదాఖలైనది. రైతులు లక్షలాదిగా కార్మికులతోచేరి ఉత్సవాలలో పాల్గొన్నారు ఇంతగొప్పగా సంయుక్తప్రదర్శనం జరగడం ఇదేమొదటిసారి. వార్సాపట్టణ జనాభా మొత్తం రెండున్నరలక్షలు. అందులో రెండులక్షలమంది ప్రజలుపాల్గొన్నారు. మికొలాజిక్ సహపాటించిన పెద్దమనుషులు. సారాబుడ్లను కాళీచేస్తూ బ్లాక్‌మార్కెటు సిగరెట్టుకాలుస్తూ కాఫీ క్లబ్బుల్లో మూలుగుతున్నారు.

ఇంతేగాక. మికొలాజిక్ పార్టీలోనే మునలంపుట్టింది. క్రిందటిసారి రెండుమార్లు నేషనల్‌కౌన్సిల్ సమావేశములలో ప్రధానసమస్యలమీద ఈ నాయకుడికి వ్యతిరేకంగా ఓటింగు జరిగింది. సాధారణ సభ్యులలో కొన్ని గ్రూపులకు తమపార్టీకి, పోలిష్‌ప్రజల ఆగర్భశత్రువులైన ఫాసిస్టు రౌడీమూకాలకూ పొత్తు నానాటికి పెరగడం ఆశ్చర్యం కలిగించింది.

భూస్వామ్యపద్ధతిలో విప్లవకరమైన మార్పులు

పోలెండులోని నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వం భూమివిధానంలో ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా రైతుల దృక్పథంలో ఒక విప్లవకరమైన మార్పు వచ్చినసంగతి పోలెండులోనూ, ఇతర దేశాలలోనూ ఉన్న అభివృద్ధినిరోధక రాజకీయ వేత్తలకు అర్థంకాలేదు. ఇంతవరకు సాగిన కార్యక్రమ ఫలితంగా వచ్చిన మార్పుచూడండి యిదివరకు 6.1.24 పెద్ద కుటుంబాలకు చెందిన 40 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం 3,02,893 రైతుకుటుంబాలకు పంచిపెట్టింది.

పోలెండుజాతి చరిత్రలో నూతనశకం వెల్లివిరిసింది. మొట్టమొదటి సారిగా రైతులకు. వారికీ. వారికుటుంబాలకు. నరసడిన భూమి లభించింది. ఇప్పటిదాకా భూస్వాములకువిలాసగృహాలుగావున్నవి నేడు బిడ్డలకు పాఠశాలలు. ఆస్పత్రులలో. వ్యవసాయ కళాశాలలు బినాయి. మిల్లులూ. పండ్లతోటలూ మొదలైనవన్నీ

"స్వయం సహాయయూనియన్" అని పిలువబడే కో-ఆపరేటివుసంస్థల పరమైనాయి. వీటి సభ్యత్వం ఇప్పటికప్పుడే పదిలక్షలు దాటిపోయింది. ఈ యూనియన్లక్రింద వ్యవసాయ పరికరాలను భూములను నిర్వహిస్తున్నారు. ట్రాక్టరు డ్రైవర్లు, మెషీన్ ఆపరేటర్, మొదలైన నౌకర్యాలన్నీ ఆయూనియన్ల తరఫునే జరుగుతుంటాయి

అధికోత్పత్తి

కార్మికులు నడుము బిగించి నూతనోత్సాహంతో. నూతన తేజంతో పునఃనిర్మాణ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. యుద్ధం పూర్తిఅయిన సంవత్సరకాలంలోనే సైలీషియన్ కార్మికులు యుద్ధంలో చితికిపోయిన బొగ్గుగనులను బాగుచేసి ఈ నాడు యుద్ధాత్పూర్వపు ఉత్పత్తిలో 30 వంతులకు పైగా తయారు చేస్తున్నారు.

అంటే పోలెండుయొక్క పునర్నిర్మాణానికి ముఖ్యావసరమైన బొగ్గుసమస్యను పరిష్కరించుకో గలుగుచున్నారన్నమాట. ఇంతేగాక యూరపులోని ఇతర దేశాలకు గూడా ఎగుమతి చేసే స్థితిలో ఉంది. దీని 'రూర్,' హామ్‌స్ట్రంగ్ బొగ్గు గనులస్థితితోనూ, బ్రిటిషు ప్రభుత్వపు దివాళాకోరుతనంతోనూ పోల్చి చూడండి!

ఇంతటి కార్యాలు సునాయాసంగా జరుగలేదు.

బొగ్గుకార్మికుల ఈఆదర్శాన్ని ఇతర కార్మికులుగూడ అనుసరించారు. 'పవర్' కార్మికులు వెంటనే ముందంజ వేశారు.

1948 నాటికి పూర్తిగానున్న త్రివర్ష ప్రణాళిక పోలెండుదేశాన్ని. పూర్తిగా మార్చివేయగలదు.

ఆ ప్రణాళిక లక్ష్యం చూడండి. 1938 నాటి ఉత్పత్తి నమూనాగా తీసుకొందాం

1938 లో 100 అనుకుంటే 1948 నాటికి సాధించవలసిన విజయాల జాబితా.

తలకొకటికి ఉత్పత్తి	—	215
జాతీయ ఆదాయం	—	125
భారీ పరిశ్రమలు	—	166
బొగ్గు ..	—	220
ఉక్కు ..	—	139

ఇది మహాగొప్ప అభివృద్ధి కాకపోవచ్చు. కాని. ప్రభుత్వం తాను చేయగలిగినదంతా చేస్తున్నదనీ. మికొలాజిక్ క్రింద పరిస్థితులు మరింత విషమిస్తాయని ప్రజలకు బాగా తెలుసు.

నేడు పోలెండులో పునర్జన్మ ప్రత్యక్షమౌతోంది. నూతన జీవితపు సువాసనలతో నిండివుంది. వీటిముందు మికొలాజిక్, గూండాగ్రూపులూ అన్నీ భస్మీభూతమైపోతాయి.

కనుకనే ఆగ్రూపులు మరింత రెచ్చిపోట్లు కొంటున్నాయి. ఆ ఉన్మాదంలో సోషలిస్టు, కమ్యూనిస్టు, కర్షకపార్టీ మొదలయిన అతివాద ప్రజలనందరినీ హత్యగావించుతున్నారు. వీరికి తోడుగా ప్రపంచమంతటా పోలిష్ జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషప్రచారము పైస్థాయికి పోతోంది.

నేడు పోలెండు శాంతి కూటమిలో ఒకబలీయమైన ప్రజాతంత్రశక్తి యుద్ధంకోసం ఉవ్విళ్ళూరేవారికందరికీ ప్రబల శత్రువు.

రేపు ఎన్నికల ఫలితాలు చూడండి. మికొలాజిక్ పతనంచెందుతాడన్నదిధృవపడుతుంది. ఆపతనం ఎన్నికలలోవారికి వ్యతిరేకంగా దుష్ప్రవర్తనవల్ల కాదు— పోలెండులో నాలుగునెల్లు గడిపిన మీద నేను చెబుతున్నాను—పోలిష్ ప్రజలే మికొలాజిక్‌ను తిరస్కరిస్తారు.

ఫ్రెంచి మంత్రివర్గ నిర్మాణం

ఫ్రెంచి ప్రధానిగా నియమింపబడిన పాల్ రెమాడియర్ తన మంత్రివర్గాన్ని నియమించాడు.

ప్రధాని—పాల్ రెమాడియర్(సోషలిస్టు)

ఉపప్రధానులు — మారిస్‌థోరే (కమ్యూనిస్టు). పిర్ టీట్‌గెన్ (కాథలిక్కుపార్టీ)

పాలసీ నిర్ణయానికి ఉపయోగపడే స్టేటు మంత్రులు — ఫెలిక్సుగూయిన్ (సోషలిస్టు). మార్సెల్ బుస్లోర్ (ఇండిపెండెంటు కన్సర్వేటివ్), డెల్బాస్ (రాడికల్).

అంతరంగిక శాఖమంత్రి — ఎడ్వర్డు డిప్రో (సోషలిస్టు).

విదేశాంగమంత్రి — బిడాల్ట్ (కాథలిక్)

దేశరక్షణశాఖ మంత్రి — ఫ్రాంకోయ్ బిల్లో (కమ్యూనిస్టు).

కార్మికశాఖమంత్రి — అంబ్రోస్‌క్రోయ్ జాట్ (కమ్యూనిస్టు).

వలసదేశమంత్రి—మౌటెట్(సోషలిస్టు)

పారిశ్రామిక పునర్నిర్మాణం — ఆంద్రీ ఫిలిప్ (సోషలిస్టు)

రవాణా, పబ్లిక్‌వర్క్సు — జూల్స్‌మాక్ (సోషలిస్టు).

వ్యవసాయశాఖ — హెన్రీ టాంగై (సోషలిస్టు).

ఆర్థికశాఖ — రాబర్ట్‌షూమన్ (కాథలిక్కు).

యుద్ధశాఖ — పాల్‌ఫ్లారెట్ (కాథలిక్కు)

న్యాయశాఖ — ఆంద్రీమేరీ (రాడికల్)

విమానశాఖ — అంద్రీ మోరో పెల్ (రాడికల్).

నౌకాశాఖ — లూయిజాక్వినో (ఇండిపెండెంటు కన్సర్వేటివ్).

విద్యాశాఖ — మార్సెల్ నెగెలిన్ (సోషలిస్టు)

పారిశ్రామిక ఉత్పత్తిశాఖ — రాబర్టు లాకోస్టె (సోషలిస్టు)

ఆరోగ్య జనాభాశాఖ — జార్జిమారాని (కమ్యూనిస్టు)

దేశపునర్నిర్మాణశాఖ — చార్లెస్‌టిల్లాన్ (కమ్యూనిస్టు)

వ్యాపార, ఆహారశాఖ —జీన్‌లిటోర్నె (కాథలిక్కు)

కళలు, యువజన. సమాచారశాఖ—పిర్ బోర్డాన్ (రాడికల్)

రిటైర్డు సైనికులశాఖ — ఫ్రాంకోయ్ మిట్టెరాండ్ (రాడికల్)

దీనినిబట్టి కమ్యూనిస్టులకు మొత్తం అయిదు స్థానాలు. కాథలిక్కులకు అయిదు స్థానాలూ, సోషలిస్టులకు తొమ్మిదిస్థానాలూ, రాడికల్ పార్టీకి అయిదు స్థానాలూ. ఇండిపెండెంటు కన్సర్వేటివ్‌లకు రెండుస్థానాలూ ఇవ్వబడ్డాయి.

స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

(7 వ పేజీ తరువాయి)

కించపులో, నాటి ఏ... వ్యతిరేకంగా దేశవ్యాపితమైన ప్రచారం సాగించడంతో అతివాదులు, అతివాద పార్టీలూ ఏకమై పనిచేయాలని కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి చేస్తుంది. విప్లవోద్యమాన్ని ... దానితో కలియకపోవడం ... ఏకైక మార్గమే. ... కమ్యూనిస్టుపార్టీ ... వాంఛిస్తూంది.

ప్రజాపోరాటాల వెల్లువలో అంతర్యుద్ధ ... కమ్యూనిస్టుపార్టీ ఈ స్వాతంత్ర్య దినోత్సవంనాడు ప్రతిజ్ఞ చేస్తూంది. ... త్యాగాలకు సిద్ధమై పోరాటాలకు ముందుండి నడుపుతాం. కాంగ్రెసువాదులలోనూ, లీగ్‌వాదులలోనూ బ్రిటిష్ ప్రణాళికలోని దాపరికాన్ని ... ప్రచారం చేయడానికై ... అంతిమ పోరాటానికి సన్నిహితతో పోరాడాలనే సందేశాన్ని ప్రచారం చేస్తాం. సర్వస్వతంత్రమైన రాజ్యాంగసభ ఏర్పడాలి వయోజనవోటింగ్ దామాషా ప్రాతినిధ్య పద్ధతులపై రాజ్యాంగసభ ఎన్నుకోబడాలి. ఆ రాజ్యాంగసభ జాతీయ స్వయంనిర్ణయాధికారాన్ని అంగీకరించాలి. జమీందారీవిధానాన్ని రద్దుచేయాలి. ప్రజాక్షేమంకొరకై ప్రధాన పరిశ్రమలను జాతిపరం చేయాలి. ఈ అభిప్రాయాలను ప్రజలలో నాటుకొనేటట్లు ప్రచారం చేయడానికై కమ్యూనిస్టుపార్టీ ఈ స్వాతంత్ర్య దినోత్సవంనాడు ప్రతిజ్ఞ చేస్తూంది.

ఈవిధంగా చేయడంవలననే హిందూ-ముస్లిం ప్రజా సామాన్యం సమాన స్వాతంత్ర్యంతో ముందుకుసాగగలదు. సమానంగా అభివృద్ధి పొందగలదు. ఉభయుంలో నూగల ధనికవర్గాలుసృష్టించిన విభేదాలు అంతరించగలుగుతాయి.

మమ్మల్ని బలపరచాలి!

ఉత్సాహవంతులైన కార్మికులు, రైతులు అభివృద్ధికాముకులైన మేధావులు అందరకూ ఈస్వాతంత్ర్యదినోత్సవంనాడు మేము చేసే విజ్ఞప్తి ఇదే. రండి. మా కమ్యూనిస్టుపార్టీలో చేరండి. మమ్మల్ని బలపరచండి. 1946 లో దేశానికి బలిష్ఠమైన వీరయోధులలో ఎక్కువమంది మాపార్టీ వారే. 1946 ప్రధానము అయిన ప్రజాపోరాటాలన్నింటినీ నడిపించడంలో మాపార్టీశాఖలన్నీ ముందునిలచి పనిచేసాయి. హిందూ-ముస్లిం ఐక్యపోరాటాలను నడిపించాయి. ఫలితంగా సామ్రాజ్యవాదుల దాడులన్నీ కమ్యూనిస్టుపార్టీపైననే కేంద్రీకృతంఅయినాయి. మాపార్టీని విచ్ఛిన్నం చేయడానికై పలు నానాప్రయత్నాలు చేస్తున్నారు.

కమ్యూనిస్టుపార్టీ ఎంత బలవంతంగా వుంటే స్వాతంత్ర్యానికై అంతిమ పోరాటం అంత సన్నిహితం అవుతుంది.

1946 లో ప్రత్యక్షమైన ప్రజా పోరాటాలు ఎన్నో మహా ఉత్తేజకరములైన మత కలహాలూ చెలరేగాయి. కుటిలమైన బ్రిటిష్ ప్రభుత్వం అదరణలో తన విజయాన్ని ప్రదర్శించింది - అన్నీ ఒకే కాలంలో, ఒకే సమయంలో వచ్చిపడ్డాయి.

1947 న భారత స్వాతంత్ర్యం సాధించబడుతుంది భారతదేశ ప్రజలు 1946 లో ప్రత్యక్షమైన బలహీనతలను తొలగించుకొని, వ్యాప్తిని ... తిరస్కరించిన అనాటి వీరుల వీరోచిత సాహసాలను ఇంకనూ ఉన్నతస్థాయికి తీసుకుపోగలుగుతారు.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24—0—0
అర్ధ సం॥ చందా	12—0—0
మూడునెలలకు	6—0—0
నెలకు	2—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	9—0—0
అర్ధ సం॥ చందా	4—8—0
వారపత్రిక	0—3—0

బ్రిటన్ మనకీయవలసిన స్టెర్లింగ్ ఋణం పరిష్కారానికి ఇండియాలో సంప్రదింపులు

బ్రిటిష్ షావుకారులు భారతీయులకు చూపే ఎర

బ్రిటన్ నుంచి భారతదేశానికి రావలసిన స్టర్లింగు ఋణాలనుగూర్చి ఉభయ దేశాల ప్రతినిధులు కొద్దిరోజుల్లో సంప్రతింపులు ప్రారంభించబోతున్నారు. బ్రిటన్‌నుంచి సెండరు బ్రిటిష్‌ఆర్థికశాఖ ప్రతినిధుల కనుకం వైస ఇండియాకు రాబోతున్నారు. వైనాన్సు శాఖవారు, రిజర్వుబ్యాంకు అధికారులు, వారితో చర్చలు ప్రారంభిస్తారు. ఈచర్చల ఫలితంగా భారతదేశానికి రావలసిన ఋణం పూర్తిగానూ, త్వరలోనూ లభిస్తుందా? లేక అటంకాలేమైనా ఉంటాయా?

నేడు బ్రిటన్‌లో భారతదేశ ఋణం రు. 1620 కోట్లవరకూ ఉంది. దీన్నే స్టర్లింగ్ నిల్వ అని పిలుస్తున్నారు. యుద్ధకాలంలో బ్రిటన్ మన దేశంనుంచి బలవంతంగా, జరీదు చెల్లించకుండా, ఎన్నో సరకులుకొంది. ఇలా చేయడంవల్ల మన ప్రజాసామాన్యం అనేక బాధలు అనుభవించవలసి వచ్చింది ఇలా, జరీదు చెల్లించకుండా కొన్న సరుకుల విలువ రు. 1620 కోట్లు.

ఆ మొత్తాన్ని ఇప్పుడు పూర్తిగా చెల్లించవలసిందనీ. వాటిని అమెరికన్ డాలర్లలోకి మారకం చేసుకొనే హక్కు యివ్వాలనీ, మన నాయకులు కోరుతున్నారు.

బ్రిటన్ - అమెరికాల కుట్ర

యుద్ధం అయిపోయాకకూడా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు యీ స్టర్లింగ్ నిల్వలు మనకందకుండా నాటకం ఆడుతున్నారు. ఈ మొత్తాన్ని పూర్తిగాగాని, కొంతభాగంగాని, రద్దుచేయడాని కనేక ప్లానులు వేస్తున్నారు. వాటిని డాలర్లలోకి మార్చుకోనీయకుండా అటంకాలు కల్పించేశారు.

గత జూలైలో స్టర్లింగ్ నిల్వలను మాపు చేయడానికి బ్రిటన్ - అమెరికాలు కలిసి ఒక కుట్ర చేశాయి. లోగడ బ్రిటన్ - అమెరికాల మధ్య జరిగిన ఆర్థిక ఒడంబడిక ప్రకారం, బ్రిటన్ యితర దేశాలకు చెల్లించవలసిన ఋణాలన్నీ మూ భాగాలుగా విభజించ బడ్డాయి.

1. వెన్వెంటనే చెల్లించవలసిన మొత్తం

2. కొన్నివాయిదాల ప్రకారం 1951 నుంచి చెల్లించవలసిన మొత్తం.

3 రద్దుచేయవలసిన మొత్తం.

ఏయే దేశాలకు ఋణం చెల్లించాలో, ఆయా దేశాలతో "ఒక్కొక్క దేశంయొక్క పరిస్థితుల్నిబట్టి" ఒడంబడికలు చేసుకోవాలని ఉభయ ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

వెంటనే చెల్లించవలసిన మొత్తమెన్నో, వాయిదాలమీద చెల్లించవలసినదెంతో. రద్దు చేయవలసినదెంతో, నిర్ణయమై పోయినట్లు కూడా అమెరికన్ ప్రభుత్వ అధికారాల కార్యదర్శి ఒక సూచన చేశాడు.

భారతీయ వాంఛలకు తృణీకారం

ఏది ఏమైనా, బ్రిటన్ - అమెరికా ప్రభుత్వాలమధ్య జరిగిన యీ ఒడంబడిక భారతీయుల వాంఛలు తృణీకరింపబడ్డాయనే విషయం స్పష్టం. వెన్వెంటనే మనకు చెల్లించవలసిన మొత్తం ఎంతో ఉండదని అనాడే తెలిసిపోయింది. బిర్లా పత్రిక "ఈస్టరన్ ఎకానమిస్టు" 1946 జనవరి 11 సంచికలో యిలా వ్రాసింది.

"కాబట్టి తిరిగి చెల్లించబడే మొత్తం ఎంతో ఉండదని తెలుస్తూనే ఉంది."

పైఒడంబడిక షరతుల ప్రకారం, బ్రిటన్ ఇప్పుడు ఇండియాతో సంప్రతింపులు ప్రారంభించ బోతూంది. "ఒప్పందం చేసుకున్న విషయాల"ను ఆచరణలో పెట్టడానికే యీ సంప్రతింపులు జరుగబోతున్నాయి. ఒక్కొక్క జటమ్ క్రిందికి ఎంతెంత మొత్తం ప్రత్యేకించాలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

ప్రేమసాగర్ గుప్తా

అయితే, భారతదేశంమీద రాజకీయాధికారంగల బ్రిటన్ మన దేశానికి ఋణం చెల్లించవలసిన దేశంగనుక, ఆ మొత్తాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించివేయడానికి, వర్తక సౌకర్యాలు కొన్ని పొందడానికీ, ప్రయత్నిస్తూంది. బ్రిటిష్ షావుకార్లకు మంచిలాభం కలిగే విధంగా పరిశ్రమలు పెట్టుబడిలో భాగస్వాములుగా ఉండడాని క్కూడా ప్రయత్నిస్తున్నారు

అర్థంకైనా విషయంలో ఇది స్పష్టంగా రుజువయింది. లోగడ బ్రిటన్ - అర్జంటైనా దేశాలమధ్య వర్తకపు ఒడంబడిక జరిగినప్పుడు, అర్జంటైనాలో బ్రిటన్‌కుగల రైల్వే పెట్టుబడుల విషయం, బ్రిటన్‌కు అర్జంటైనా ఎగుమతి చేయవలసిన మాంసం విషయం, ముడిదుగా తేల్చరిచే స్టర్లింగ్ ఋణాన్ని గురించి ఒడంబడికి అసంభవమని చెప్పివేసింది.

బ్రిటిష్ పెత్తనం శాశ్వతంగా వుంచుకోడానికి యత్నం

అలాగే ఇండియాలోకూడా, ఆర్థిక వ్యవస్థపై శాశ్వతమైన పెత్తనం ఉంచుకోడానికి బ్రిటన్ ఎత్తుపడేస్తూంది భారతీయ పెట్టుబడిదారులకంటె బ్రిటిష్ పెట్టుబడిదార్లకే ఎలా ఎక్కువ ప్రాబల్యం ఉన్నదో వివరిస్తూ లోగడ ఇండియాలో బ్రిటిష్ ట్రేడ్ కమీషనర్‌గా పనిచేసిన ఐస్ఫ్రేఫ్ చెప్పాడు. అతడు 1945 మార్చిలో బ్రిటిష్ పెట్టుబడిదారుల సభలో యిలా ఉపన్యసించాడు.

"ఇండియాతో మన వర్తకసంబంధాల అనుభవం చాలా గొప్పది. దాని ప్రాధాన్యతను మనం మరచిపోకూడదు. అంతేకాదు, భారతదేశానికి కొన్ని ప్రత్యేక అవసరాలున్నాయి. అంతేకాదు, అక్కడి మార్కెట్లో మనకు ప్రాబల్యం చాలా హెచ్చుగావుంది. ఏ దేశానికీలేని వర్తక సదుపాయాలెన్నో మనకున్నాయి. వీటన్నిటికీతోడు, మనము తీర్చవలసిన ఋణం భారతదేశపు ఋణం గనుక, కొన్ని ప్రత్యేక సౌకర్యాలు మనకుంటాయి. ప్రపంచంలో అన్ని దేశాలకంటె ఎక్కువభాగం మనం భారతదేశానికి అధికంగా ఎగుమతులు పంపగలుగుతాం."

యంత్రసామగ్రిని పంపే ఎత్తు

కాబట్టి, యీక్రింది షరతులకు ఇండియా ఒప్పుకుంటేనే తప్ప, బ్రిటన్ స్టర్లింగ్ నిల్వలు మనదేశానికి స్వాధీనం చేయదని తెలుసుకోవచ్చు.

1. మొత్తం ఋణంలో చాలాభాగం కొట్టివేయాలి.

2 మిగతా సొమ్మును దీర్ఘకాల వాయిదాలమీద చెల్లించడాని కంగీకరించాలి

3. భారతదేశ పరిశ్రమలలో బ్రిటిష్ పెట్టుబడికూడా ఉండేటట్లు చూడాలి.

ఈ బ్రిటిష్ పన్నాగం నెరవేరే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. యుద్ధకాలంలో మన దేశీయ పెట్టుబడిదారులు విపరీతమైన లాభాలు సంపాదించారు. పరిశ్రమలలో పెట్టుబడి పెట్టడానికి కావలసినంత ధనం వారివద్ద మూలుగుతోంది. ఇందుకవసరమైన యంత్ర సామాగ్రి ఎంతవచ్చినా వచ్చినట్లే నని ఉబలాట పడుతున్నారు. బ్రిటన్ ఈ అవకాశాన్ని కనిపెట్టింది. ఇండియాకు యంత్రసామాగ్రి ఎగుమతిచేసి, తన అప్పులో కొంత తీర్చాలని ప్రయత్నిస్తోంది.

బ్రిటన్-అమెరికాలమధ్య జరిగిన ఆర్థిక ఒడంబడిక ప్రకారం, బ్రిటన్‌లోవున్న స్టెర్లింగ్ నిల్వలు డాలర్లుగా మార్చుకొనే హక్కు నిరాకరింపబడింది. అందువల్ల ఇండియాకు బ్రిటనే యంత్రసామాగ్రిని పంపాలి, అమెరికా పంపడానికి వీల్లేదు. బ్రిటన్ యీ గుత్త అధికారాన్ని ఉపయోగించుకొంటూంది. తన షరతుల కంగీకరించే వరకూ యంత్ర సామాగ్రిని పంప నిరాకరిస్తోంది.

భారత పెట్టుబడిదారుల లొంగుబాటు

భారత పెట్టుబడిదారులు యీ పన్నాగానికి పూర్తిగా లొంగిపోతున్నారు. బిర్లా, టాటా, వాల్చంద్ హీరాచంద్ మొదలయిన ధనాఢ్యులు బ్రిటిష్ పెట్టుబడిదార్లతో ఇదివరకే కొన్ని ఒడంబడికలు చేసుకున్నారు. పెట్టుబడి, మార్కెటు మొదలయిన వాటిలో బ్రిటిష్ షావుకార్లకు కొంత షేరు గ్యారంటీ చేశారు.

ఎ.డి. ష్రాఫ్, కె.సి. మహేంద్ర అనేవారు భారత పెట్టుబడిదారీవర్గం తరఫున మాట్లాడుతూ. స్టెర్లింగ్ ఋణంలో కొంతభాగాన్ని వదులుకోవడం సమయోచితమైన చర్య అంటూ, బహిరంగంగా హెచ్చరిక చేశారు.

ఇండియాలో బ్రిటిష్ కోటీశ్వరులకుగల పరిశ్రమలను ప్రభుత్వం స్వాధీన చేసుకొనే విషయంలో భారత పెట్టుబడిదారీవర్గం గోష మీద పిల్లివలె తటస్థంగా కూర్చుంది. అలా చేస్తే, బ్రిటిష్ పెట్టుబడిదారులు యంత్ర సామాగ్రి సప్లయి చేయకపోతారని, వారి భయం. కొందరు దేశీయపెట్టుబడిదారులు విదేశస్థులకు మన పెట్టుబడిలో కొంత షేరు ఉండవలసిందేనంటూ బహిరంగంగా ప్రకటనలు కూడ చేస్తున్నారు. ఉదాహరణకు బిర్లా ఇలా అన్నారు.

"బ్రిటిష్ పెట్టుబడి రక్షణవుంటుందని నేను నమ్మడంలేదు. బ్రిటిష్ కంపెనీలు తమ వ్యాపారం తాము కొనసాగించుకొంటూనే ఉంటాయి."

ఈవిధంగా, భారతపెట్టుబడిదారీవర్గం తన స్వార్థంకొరకు భారత ప్రజాసామాన్యం వాంఛలను భగ్నం చేయజూస్తోంది. ఎలాగైనా బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీపడి నేరమూడవలసిందని తాత్కాలిక ప్రభుత్వంపై వీరు బలమైన ఒత్తిడి తీసుకొస్తారు. ఈ ఒత్తిడికి తాత్కాలిక ప్రభుత్వనభ్యులు లొంగిపోకూడదు. ప్రజలంచే ఎన్నుకోబడిన నాయకులు ప్రజలవాంఛలు నెరవేర్చాలి

స్టెర్లింగ్ నిల్వలు దేశమంతటికీ చెందవలసిన సొమ్ము. లక్షలాది జనసామాన్యం లెక్కలేనన్ని అవస్థలుపడి ఆమొత్తం కూడబెట్టారు. బెంగాల్ కరువుకు 30 లక్షలమంది ఆహుతి అయారు. అందువల్ల, ఈ స్టెర్లింగ్ నిల్వలను తగ్గించడానికిగాని, దుర్వినియోగం చేయడానికిగాని, భారత ప్రతినిధులవలో తాకో ఎవరూ ప్రయత్నించకూడదు.

తాత్కాలిక ప్రభుత్వ కర్తవ్యం

భారత తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే ఇండియాలో ఉన్న బ్రిటిష్ పరిశ్రమలను. జూట్, బొగ్గు, టీ, రబ్బరుతోటలు.స్వాధీనం చేసుకోవాలి. లండన్‌లో ఉన్న స్టర్లింగ్ నిల్వలు పూర్తిగా మనకు దక్కకపోవచ్చు, కాని, యీ పరిశ్రమలను స్వాధీనం చేసుకుంటే బ్రిటన్ తీర్చవలసిన ఋణంలో చాలభాగం మనకు లభిస్తుంది.

వీటికి ప్రభుత్వం కొంత నామమాత్రపు ఖరీదు యిచ్చి కొనివేయాలి.

మిగతా సొమ్మును రాబట్టడానికి భారతదేశం బ్రిటన్‌పై ఆర్థిక నిర్బంధాలు (వర్తక వ్యాపారంలో) అమలుజరపవలసి ఉంటుంది. యంత్ర సామాగ్రి పూర్తిగా మనకు లభించేటట్లు ఒత్తిడి తేవలసి యుంటుంది.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్రను దేశీయ పెట్టుబడిదార్ల స్వార్థదృష్టిని భగ్నం చేయడానికి మార్గం ఇదొక్కటే. మనఋణం మనకు తిరిగి లభించేలా చేయడానికీ, యింకా పరిశ్రమలు విరివిగా స్థాపించడానికి కూడ మార్గం ఇదే.

— 'పీపుల్సుఏజ్' నుంచి

జమీందారీ సమస్య

(12 వ పేజీ తరువాయి)

...నా, ఎస్టేటుకు ఖరీదు కోరగలడా? ...ందారు ప్రభుత్వోద్యోగం చేస్తూ వున్న 'నేను చెప్పేది ...మైతే అతడు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వున్నందుకై పొందే ప్రతిఫలమంతా ఎస్టేటు ఆదాయం మాత్రమే. అంతమాత్రాన ఎస్టేటు అతడి ఆస్తికాదు. మనం ఒక ఉద్యోగిని వనిచాలించుకోమని కోరితే, అతడు చాలించుకొంటే అంత మాత్రంచేత అతడు తన ఉద్యోగాన్ని అమ్మకుంటున్నాడని అర్థమా? లేదు. అదే విధంగా నేను చెప్పినదే సరియైతే, పాతరికార్డులన్నీ సత్యమే చెప్తూవుంటే, జమీందార్లుప్రభుత్వోద్యోగమేచేస్తున్నట్లయితే అతడు నష్టపరిహారాన్ని కోరుటకు అర్హుడు కాడు. ఒక వస్తువును అన్యాయంగా చాలా కాలం తన స్వాధీనంలో వుంచుకున్నంత మాత్రాన, ఆవస్తువు అతడి స్వంత ఆస్తి యైపోదు కదినం, పరిస్థితిని సరిగా చెప్పాలంటే, ప్రభుత్వంనష్టపరిహారం ఇచ్చి కొనవలసిన వస్తువుగాలేదు. అందువే నష్టపరిహారం యివ్వాలని చేసే వాదన సరియైన తర్కం గాదు. చారిత్రకాధారం గలదికాదు. హక్కులపై ఆధారపడినదికాదు. ఇందుగూర్చి అనవసరముగు ఆశలు పెట్టుకోవటంవృధా".

(పై రిపోర్టు పేజీ నెం. 701)

ఉదాహరణ పూర్వకంగా వారు దానిని యిలా రుజువు చేశారు.

"ఆస్థిరాక్కోవటం, పరిహారం యివ్వటం అన్న సంగతివచ్చినప్పుడు మానవులపై ఏకే స్వాధికారులుగల యితర దేశాలలో ఏమి జరిగిందో తెల్పుతాను. ఆ దేశాలలో దాసవిధానం అప్లంనే యజమానులు కలిగియున్నారు. వారికి దాసులు వున్నారు. ఆ దాసులను వారు కొంటున్నారు. అమ్ముతున్నారు. విపరీతమగు మొత్తాలను ఆ దాసుల కై వారుఖర్చుపెట్టుచున్నారు. అయినాదాసవిధానం రద్దుచేయబడింది. అప్పుడు నష్టపరిహారం చెల్లించబడిందా. ఏ చరిత్రకారుడనైనా చెప్పమనండి? నాకు తెలిసినంతవరకు అంతకుముందు సంవత్సరమే ఒకలక్షిరంది ఖర్చుచేసి దాసులనుకొన్నా. ఒక ఎస్టేటు కొరకే 2000 మంది దాసులను కొనబడినా. యిట్టి దాసవిధానం రద్దుగావించబడినపుడు నష్టపరిహారం చెల్లించబడలేదు. నందర్భం వేరని మీరు చెప్పవచ్చు ఆదేమో మనుష్యుల అమ్మకం, ఇది భూమి విషయం అనవచ్చు. కాని మాస్త్రానికి ...వుంది, తెలుసుకుంటానికి మార్గమున్నంతే, రెండింటికీ ఏమీ తేడాలేదని తెలుస్తుంది. జమీందారీ పద్ధతి కూడా దాసవపద్ధతిలాంటిదే. దాసులుంటే ఎస్టేట్లుంటే జమీందారీ ఎస్టేట్లు ఏమీ భిన్నంకావు. రెండూ ఒకటే. రెండింటికీ ఒకే న్యాయం వర్తిస్తుంది.

"బి. కృష్ణారావు (జమీందారీ ప్రతినిధి) జమీందారుల దాసన యజమానితో పోల్చటాన్ని ఆక్షేపిస్తున్నారు.

"...........నేను యిప్పుడు చెప్పిన ఉదాహరణ అనగా దాసిని యజమానికీ, దాసినకూ మధ్య గల సంబంధమే. జమీందారుకూ రైతుకూ మధ్యగల సంబంధం........ఎప్పుడైతే ఈ పద్ధతి అంతాదుష్టమై పోయిందో అప్పుడే అటువంటి ఆస్తిని రద్దుచేస్తాకి ప్రభుత్వం ఏమీ నష్టపరిహారం యివ్వనవసరంలేదు...." (అదే రిపోర్టు: 704)

ఆనాడు కాంగ్రెసు మంత్రివర్గంలో ప్రధాన మంత్రిగావున్న రాజగోపాలాచార్యులుగారు చెప్పిన మాటలు ఇవి వీటిని యితరము లు అందరూ ఆమోదించారు. ఏకాంగ్రెసు శాసన సభ్యుడూ వ్యతిరేకించలేదు. కాని విచిత్రమేమిటంటే, ఈనాడు ఆ కాంగ్రెసువాదులే జమీందార్లకేపో హక్కు ఉన్నాయంటున్నారు. జమీందార్లకు నష్టపరిహారం యివ్వాలంటున్నారు ఇది కాంగ్రెసువున్న మాటా?

తీర్మానంలో జమీందారీ, యితర దళారీలు అనే ఉదహరించారు. ఈనాం పద్ధతిక్రిందకు వస్తుందా, రాదా యనే సందేహం యిందువల్ల కలుగుతోంది. లోగడ మంత్రివర్గం వెలకినిమాస్తేనూ, ఇప్పుడు ఎవ్వరూ దీనిని గూర్చి పట్టుకుండా మౌనం వహించటం చూస్తేనూ. ఈనాము పద్ధతినిగూర్చి చాలా భయాలు కలుగుతున్నవి. ఈనాం పద్ధతి కూడా రద్దుచేసేదీ, లేనిదీ, తీర్మానంలో స్పష్టంగా చెప్పాలి.

వెంటనే జమీన్‌రైతులు, యీనాం రైతులు మేల్కొనాలి. మంత్రివర్గం వట్టి తీర్మానం తోనే సంతృప్తిపడి చూస్తోన్నదని గ్రహించాలి. ఓమూల జమీందార్లు కత్తి ములు దూసి రైతుల హక్కులపై దాడి చేస్తూవుండే. ఈవిషయంలో వెల్లడించే తీర్మానం ఎందుకు కోరగావని ప్రభుత్వానికి చెప్పాలి. ఇందుకై వెంటనే గ్రామగ్రామాన సభలు, సమావేశాలు జరిపి, "ఎట్టి నష్టపరిహారం యీకుండా వెంటనే జమీందారీ పద్ధతిని రద్దు చేయాలి" అన్న తమకోర్కెను మంత్రివర్గానికి తెలియజెయ్యాలి. కాపీలను అసెంబ్లీ స్పీకరుకు కూడా పంపాలి. ... తమ కోర్కెలను ... వస్తూ అని ఉన్నతమ వ్యతిరేక పోరాడు నట్లుగా ఆందోళన చేయాలి.

సుస్వాగతము
ప్రభాత్ కూల్ డ్రింక్సు బిసెంటు రోడ్ బెజవాడ
(Prabhat Cool Drinks)
అన్నికాలములలోను మధురమగు చల్లని పానీయములు (Cool Drinks) దొరకును.
బెజవాడకు 1947 సంవత్సర కానుక

ఫోను నెం. 128 టెలిగ్రాఫ్ అడ్రసు : "నాన్ జిపేట్"
షా గణపత్ దేవరాజ్
మునిసిపల్ ఆఫీసు ఎదుట: బెజవాడ
జూట్, కాటన్, వాటర్‌ప్రూఫ్ టార్పాలిన్సు అన్ని సైజులలోనూ, ఖాళీపీపాలు కొత్త, పాత, చిన్న, పెద్ద సైజులలోనూ, పారలు, బకెట్లు, యితర రైతుపనిముట్లు తయారుకు పీపారేకులున్నూ నీళ్ళు నిల్వయుంచుటకు పీపాలు, సగంపీపాలు
సరసమగు ధరలకు దొరకును
"ఎవర్ షార్ప్" అమెరికన్ ఫౌంటెన్ కలాలకు వేచియుండుడు.

వార్లీ ప్రజాపోరాటాన్ని తుపాకులు ఆపలేవు

పీడిత రైతువర్గంపై

మిలిటరీప్రయోగం కాంగ్రెసుకుతగదని జోషి

ఈ మధ్యనే బొంబాయి రాష్ట్రంలో పోలీసు శాఖా మంత్రి యైన మొరార్జీ దేశాయి వార్లీ ఆదివాసు లుండే ప్రదేశంలో శాంతి నెలకొల్పాము అంటూ పత్రికా ప్రతినిధులతో సెలవిచ్చాడు. వార్లీలలో నూటికి 90 మంది పూర్వం లాగే శాంతంగా తమ జీవితాలు గడుపుకోడానికి ఉత్సాహపడుతూనే వున్నా, కల్లోల కారకుల భయంపూర్తిగా తొలగలేదన్నారు. వారికి బొంబాయి లోని ప్రజాప్రభుత్వం యెడ విశ్వాసం కూడా అచంచలంగానే వుంది అన్నారు.

ప్రజాప్రభుత్వం యెడ ప్రజలకు విశ్వాసం వుంది అంటే హర్షించదగిన విషయమే. కాని, ప్రజాప్రభుత్వాధికారు లతువారిమీద యేమాత్రం విశ్వాసంలేదనే విషయం డిసెంబరు 29 వ తేదీన జరిగిన ఆదివాసులసభలో బొంబాయిప్రధాని బి. జి. ఖేర్, ఆదివాసి మండలి అధ్యక్షతకు రాజీనామా నివ్వడంలోనే వ్యక్తం అవుతూంది.

నూటికి 90మంది పూర్వం మాదిరిగా జీవితం గడపదలచు కొన్నారని పోలీసు శాఖామంత్రి సగర్వంగా చెప్పుకొన్న ఆ అపూర్వ జీవితం ఎల్లాంటిది? కేవలం బానిన జీవితం.

మొరార్జీగారి హయాములో వారు గడప బోయే జీవితం ఏలావుందీ సిమింగ్టన్ అనే ఐ. సి. యస్. ఆఫీసరు ఒకరు వ్రాసాడు వినండి.

"ఈ ఆదివాసులు చేసే పనీ, గడిపే జీవితమూ దుర్భరం. వారివిషయంలో జరుగుతున్న అన్యాయాలు ప్రభుత్వానికే ఒక సిగ్గు.

"'లంద' పద్ధతిని పోడుకొట్టి వ్యవసాయం చేసే రైతులంతా భూస్వాములు పిలిచినప్పుడు వారి పనులలోకి వెళ్ళవలసిందే.

"వెళ్ళడానికి బద్ధకించారా బావగొట్టేస్తారు. ఇవి మామూలు నిత్య ఘటనలు. భూస్వాముల మనుష్యులే ఈ పని చేస్తారు. చెట్లకుకట్టి బాదుతూవుంటే కొంతమంది చచ్చిపోవటం గూడా జరిగినదని విన్నాను.

"వెట్టికి ఇన్ని రోజులని నియమం లేదు. భూస్వామికి అవసరమైనన్ని రోజులూ చేయవలసిందే.

"ఆభూస్వామే ఫారెస్టు కంట్రాక్టరు అయ్యాడా, తనరైతులచేత వెట్టికి అడవి కొట్టించుకుంటాడు. ఈ వెట్టి కాలంలో వారు ఒకవేళ ఏమన్నా ఇచ్చినా రోజుకు ఒక అణా మించి వుండదు.

"ఆ భూస్వాములు తమ కున్న అధికారాన్ని ఉపయోగించుకోవడంలో వెనకముందులు ఆలోచించరు. చివరకు ఆదివాసుల భార్యలను, బిడ్డలను తమ కామతృష్ణ తీర్చుకోనేటందుకు వినియోగించుకోవటం పరిపాటి.

"తమ కున్న బాధలు చెప్పుతుంటే భూస్వామి చెవినిపడిపోతాయేమో, వాళ్లు చంపేస్తారేమో ననే భయంతో నోరు కూడావిప్పరు."

ఇదీ మొరార్జీ దేశాయి వార్లీలను శాంతపరచి ప్రసాదించే సుఖమయ జీవితం. వారిని సుఖంగా పైన చెప్పిన మాదిరిగా జీవితం గడపకుండా కల్లోలాలు కలిగించడమే ప్రధానమైన పనిగా పెట్టుకొన్న కమ్యూనిస్టులు రెచ్చగొట్టారంటు పి.వి. గాడ్గిల్ చెప్పినట్లు "దయాదాక్షిణ్యాలు లేని 'కమ్యూనిస్టు కిరాతకులు' కొద్ది కాలంలో వాళ్ళల్లో అద్భుతమైన చైతన్యం కలిగించారు. దయాసముద్రులైన గాంధీవాదులు చేయలేని పనిని సాధించారు.

"తమ భార్యలను పరాయివాడు బలవంతంగా తన కళ్ళముందు చెరుస్తున్నా చెయ్యెత్తలేనంత భయస్థులైన వార్లీలు నేడు తమపై జరుగుతూన్న దౌర్జన్యాలను ఎదిరించగలుగుతున్నారు."

ప్రజాప్రభుత్వం కాలంలో పెళ్ళాన్ని పరాయివాడు చెరుస్తూంటే ఎదురుతిరిగే చైతన్యం కలిగించడం ఎంత తప్పు! ఎంత తప్పు! పాపం శమించుగాక!

ఇల్లాంటి దుర్మార్గాలను పొడిగట్టడం చేత ప్రజామంత్రుల హయాములో ఈ నాటివరకు 60 మంది వార్లీలు కేసు లేకుండానే డిటెన్ చేయబడ్డారు. 150 మందిమీద కేసులు నడుస్తున్నాయి. ఇంకా నూరుగురిమీద వారంట్లు వున్నాయి.

పదిహేను రోజుల కాలవ్యవధిలో రెండు చోట్ల వార్లీలమీద పోలీసులు కాల్పులు కాల్చారు. నానివ్లీ వద్ద జరిగిన కాల్పులలో ఏగురు చచ్చిపోయారు. 13మంది గాయపడ్డారు. రోస్‌బాద్ కాల్పులలో ఇద్దరు చచ్చిపోయారు 100 మంది గాయపడ్డారు.

గ్రామాలన్నింటా సాయుధ పోలీసులు, మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ శాంతి భద్రతలను కపాడుతున్నారు. శాంతికి వారు ఇస్తూన్న రక్షణకు తాళలేక వార్లీలు వూళ్ళువిడిచి అడవుల్లోకి పారిపోయారు.

పోలీసుల బలం చూచుకొని షావుకార్లు తమదాడిని విజృంభింప చేసారు. వాకీ అనే గ్రామాన్ని వారిగూండాలు పూర్తిగా నేలమట్టం చేశారు. వాన్‌గాన్ అనే గ్రామంలో చాలమందిని కొట్టి చంపారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి దోస్‌బాన్ అనేచోట ఒక వార్లీ కుర్రవాని కన్ను గూట్లోనుండి పడిపోయింది.

ఈదౌర్జన్యాలని ధిక్కరిస్తూ పోరాడుతున్నారు వార్లీలు.

కాని, వారిమీద ప్రజామంత్రుల మనుసునే బొంబాయి మంత్రులు విరుచుకు పడ్డారు. బొంబాయి ప్రధాని తమకు చేస్తున్న సేవకు, అభినందించి, డిసెంబరు 29 న మసావన్‌లోని స్థానిక షావుకారులు 5,185 రూపాయల పర్సును బహుమతిగా యిచ్చారు.

కాని, వార్లీలు ఏకాకులుకారు. కాంగ్రెసువాదులు, కాంగ్రెస్ సోషలిస్టులు, ఏ పార్టీకీ చెందనివారు, కమ్యూనిస్టులు గూడ కలిసి పనిచేస్తూన్న బొంబాయి సివిల్ లిబర్టీస్ యూనియను వార్లీలపై జరుగుతూన్న దురంతాలను ఏకగ్రీవంగా ఖండించింది.

కమ్యూనిస్టులంటే తీవ్ర వ్యతిరేకత చూపే పత్రికలుకూడా ప్రతి ఒక్కటీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వ్యాసాలు వ్రాసాయి. కమ్యూనిస్టులపై గూండా చట్టంప్రయోగించడాన్నినిరసిస్తూ 'చిత్ర' ఇల్లా వ్రాసింది. "అల్లర్లు రేపుతున్నారనే పేరున అయిదారుగురు కమ్యూనిస్టులను తరిమివేస్తూన్న ప్రభుత్వోద్యోగులు ఆదివాసుల రక్తం పీల్చి జలగలవలె తెగబలిసిన జమిందారుల్లో ఒక్కడినీ ముట్టుకోలేకపోవడం ఆశ్చర్యం."

వార్లీల నణచడానికై బ్రిటిష్ మిలటరీ

కామ్రేడ్ పి. సి. జోషి ఖండన

వార్లీలపై మిలటరీ నుపయోగించడాన్ని ఖండిస్తూ అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషి ఈదిగువ ప్రకటన చేస్తున్నారు.

"ప్రజా మంత్రుల హయాములో మొట్టమొదటి సారు మిలటరీని పిలిపించారు. ఈ మిలటరీ సహాయం కోరినది మతకలహాలను అణచేందుకు కాదు. బాగాఅణచి వేయబడుతూన్న ఒకరైతువర్గం సాగిస్తూన్న న్యాయమైన పోరాటాన్ని అణచివేయడానికై వీరిని పిలిపించారు.

"పెట్టుబడిదారీ వర్గాల కెదురుగా బయలుదేరిన ప్రతి ప్రజా వుద్యమాన్నీ అణచివేసేటందుకై సామ్రాజ్యవాదుల అధికారుల్నీ, సైన్యాల్నీ ఆయుధాలుగా వుపయోగించడం మామూలు. ప్రజా మంత్రివర్గం కూడా అదేమార్గం తొక్కడం కాంగ్రెసుకే తలవొంపులు. ప్రజా ఉద్యమమూ సాగించడమే అవసరం అవుతుంది.

"ఈ నిర్బంధవిధానాన్ని బాధ్యతగల నాయకులూ, సివిల్‌లిబర్టీస్ యూనియను వారు కూడా తీవ్రంగా నిరసించారు. కాని ఎట్టి నిరసన లాభంలేదు. పరిస్థితులు చాలా తీవ్రంగా వున్నాయి.

కాంగ్రెసువాదులు, స్వాతంత్ర్యకాముకులయిన ప్రజలు వెంటనే సైన్యాలను వెనక్కు పిలిపించివేసేటట్లు మంత్రి వర్గం మీద వొత్తిడి తీసుకురావాలి. అంతేకాదు, షావుకార్ల, పోలీసు దుశ్చర్యలకు పాలవుతూన్న వార్లీరైతుల బాధలను తప్పించేటట్లు చేయించాలి.

"సైన్యాలను తాత్కాలికంగా ఆదగ్గరలోనే వున్న కల్యాణ్‌కు మార్చాలి. కాని, ఏ సమయంలోనైనా వారిని మరల గ్రామాలపైకి పంపవచ్చు. కావున మనకు ప్రభుత్వం నుండి ఆవిధంగా పంపించమనే హామీ కావాలి.

" ఆ ప్రదేశంలో శాంతి నెలకొల్పడానికై ప్రభుత్వానికి తోడ్పడతానని కిసాన్ సభ తెలియపరచింది. మంత్రివర్గం ఆ సహాయం తీసుకొని, రక్తం ప్రవహింపచేసే తమ ప్రస్తుత విధానాన్ని అంతం పొందించాలి."

సుప్రసిద్ధమైన వెస్టెండు, ఫేవరుల్యూబా,
రికార్డు, లేడీస్మిత్ మొదలైన అన్నిరకముల
గడియారములు కంట్రోలు ధరలకు దొరుకును.
ఎంపైర్ వాచ్ కంపెనీ
(REGD.)
పార్కురోడ్ :: బెజవాడ
అన్నిరకముల గడియారములు
గ్యారంటీగా రిపేరుచేసి సకాలములో యివ్వబడును.

భూమిపై హక్కులేని జమీందార్లకు నష్టపరిహారం ఇవ్వనక్కర్లేదు

— మాజీ ప్రధాని శ్రీ రాజాజీ

మరి ఇప్పటి మంత్రులు నష్టపరిహారం యివ్వాలంటూ కాలయాపన దేనికో?

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రధాన కార్యదర్శి నంబూరి ప్రసాదరావుగారు ఇలా వ్రాస్తున్నారు.

'జమీందారీ పద్ధతిని నష్టపరిహారం ఇస్తూ రద్దుచేయు విధానమును అసెంబ్లీ అంగీకరిస్తున్నది.' అనే ఒక తీర్మానాన్ని రెవిన్యూ మంత్రి శాసనసభలో ప్రతిపాదించబోవుచున్నట్లు ప్రకటింపబడినది. రైతాంగం ఏమి భయపడుచున్నదో అదే జరుగుచున్నది. ఒకమూల జమీందార్లు రైతులను వేధించుకుంటూ ఎస్టేట్లన్నిటినీ సర్వనాశనం చేస్తుంటే కేవలం తీర్మానాలలో కాలం గడపుతూ, జమీందారీ పద్ధతిని రద్దుచేయటాన్ని ప్రభుత్వము వాయిదావేస్తున్నది ఇది జమీందార్లకు మరింత హాయిని ఇవ్వటంలేదా? మరింత విజృంభించి తమ అక్రమాలను సాగించుకొనుటకు అవకాశం ఇవ్వటంగాదా? వెంటనే జమీందారీ పద్ధతిని రద్దుగావిస్తానికై మంత్రి వర్గానికి ఎందుకు అవకాశంలేకపోయిందో, వ్యవధి లేకపోయిందో, దురూహ్యంగావుంది. నీళ్ళముపై నీళ్ళమును తీవిరాదకుండా ప్రవేశపెట్టుచున్న మంత్రివర్గం జమీందారీ పద్ధతిని రద్దుగావిస్తానికై ఇంతవ్యవధి ఎందుకు తీసుకుంటున్నదో, ఇప్పటికైనా, ఒక పవిత్రోద్దేశాన్ని మాత్రం వల్లెవేస్తూ, క్రియలో శూన్యముగా ఎందుకు ప్రవర్తిస్తున్నదో తెలియడం లేదు.

పైగా జమీందారీ హక్కులను ప్రభుత్వం సంపాదించుటకై జమీందార్లకు నష్టపరిహారము యివ్వాలట. జమీందార్లకున్న హక్కులేమీ లేవనీ వారికినష్టపరిహారం ఇవ్వనక్కరలేదనీ ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం తీవ్రఆందోళనను గావిస్తూవున్నది. మంత్రివర్గమునకు తెలియజేయటం కూడా జరిగింది. అయినా నష్టపరిహారాన్ని ఇచ్చితీరుతామనటంఎందుకో, అందుకు కారణాలేమిటో తెలియకుండావుంది.

ఈనాడు నష్టపరిహారం యివ్వాలనే కాంగ్రెసునాయకులూ, మంత్రులే, లోగడ జమీందార్లకెట్టి హక్కులూ లేవనీ, వారికి నష్టపరిహారం యివ్వనక్కరలేదనీ శాసనసభలో ఘోషపెట్టారు. వారి రిపోర్టులను ఉపన్యాసాలను ఒక్క పర్యాయం తిరగవేస్తే ఇది కనపడుతుంది. వారు యీనాడు యీ విషయాలను మర్చిపోవచ్చునేమోగాని ఆ వుపన్యాసాలవల్ల ఆశాపూరితులైన రైతాంగం మర్చిపోలేదు. రైతాంగమునకు లీగల్ పాయింట్లు తెలియకపోయినా గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి ఎక్కువ. లోగడ కాంగ్రెసు మంత్రులు చెప్పినదే ఒక్క పర్యాయం గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో రెవెన్యూ మంత్రిగావుండి, ప్రకాశం కమిటీ రిపోర్టును ప్రతిపాదించిన ప్రకాశంపంతులుగారు మాట్లాడుతూ—

'అటవీభూములు రైతులవే'

"అడవులనుగురించికూడా మేము విచారణజరిపాము. అటవీభూములుకూడా రైతులవేనని నిర్ణయానికి వచ్చాము ..... రైతులే భూమికిస్వంతదారులనే నిర్ణయానికివచ్చాము. వారే జలాధారములకుకూడా స్వంతదార్లుఅనీ, నీటినితీసికొనుటకూ, వాటినిఉపయోగించుటకూ పూర్తిగా అనుభవించుటకూ హక్కు కల్గివున్నారనీకూడా నిర్ణయించాము. ఈ సూచిన లన్నింటినీ మేము సూచించిన బిల్లులో ప్రతిపాదించాము. అవి జమీందార్లకు వ్యతిరేకంగానే వున్నవికావి, అవి మా విచారణ ఫలితాలు...."

(అసెంబ్లీ చర్చలరిపోర్టువాల్యూం 9. నం. 5. పేజి 397)

జమీందార్ల కేహో హక్కులున్నవనీ, వాటిని ప్రభుత్వం కొనటకై నష్టపరిహారం చెల్లించాలనీ, యీనాడు రెవిన్యూమంత్రి చెప్పటం, పూర్వపు రెవిన్యూమంత్రి పాంనికి వ్యతిరేకంగాదా? అప్పుడు ప్రకాశంగారికి కనిపించని హక్కులనేడు కళగారికి కన్పించినవా?

"నష్టపరిహారాన్ని కోరుటకు జమీందార్లకు హక్కులేదు"

అనాడు ప్రధానమంత్రిగావున్న రాజగోపాలాచార్యులుగారు ప్రకాశంకమిటీ రిపోర్టుపై ఒక మహోపన్యాసం గావించారు. జమీందారీ వాసనలన్నింటినీ చించి చెండాడారు. జమీందార్లకు ఎస్టేట్లపై హక్కులేమీ లేవనీ, వారు నష్టపరిహారం కోరుటకు అర్హతగాని, హక్కుగాని లేదని, ఋజుపతంగా చెప్పారు.

భూమిపై జమీందార్లకు ఎట్టి స్వంతహక్కూ లేదని ఖండితంగా చెప్పుతున్నాను. జమీందారు ఓడిపోయిన సంస్థానాధీశుని సంతతివారు కానీయండి లేక ఈస్టిండియా కంపెనీకి తన అంగ, అర్థబలంతో సహాయపడిన తిరుగుబాటుదారుడు గానీయండి. అతనికి సన్నదు పట్టాపూర్వం భూమిపై హక్కులేదు. ప్రతిజమీందారూ లేచి, తనకు కంపెనీ ప్రభుత్వం సన్నదు ఇచ్చిందని చెప్పుతున్నాడు. ఆ సన్నదు బలంమీదనే అతనికి ఎట్టి హక్కూ లేదని చెప్పుచున్నాను. కంపెనీ ప్రభుత్వానికి భూమిపై ఎట్టి హక్కూలేదు. అట్టి సందర్భంలో తమకు లేని హక్కులను ఇతరులకు దానంచేయ వీల్లేదని ఏ జడ్జీ అయినా చెప్పుతాడు. కంపెనీ ప్రభుత్వానికి ఒక్క అంగుళము భూమికూడాలేదు. అటువంటప్పుడు జమీందార్లకు ఎలాధారదత్తం చేయగలదు? .... ఏనాడూ, ఏ ప్రభుత్వమూ భూమిపై స్వంతహక్కులు కల్గివుంటానికి ప్రయత్నించలేదు. అందుచే సన్నదులుగలవారి పూర్వీకులకు భూమిపై హక్కులులేవు. అందుచే తనకూలేవు"

(అసెంబ్లీచర్చలరిపోర్టు వాల్యూం 9 నం. 9. పేజీ 686)

"ఒక వస్తువు అన్యాయంగా స్వాధీనంలో వున్నంత మాత్రాన అది స్వంతఆస్తికానేరదు"

వారింకా ఇట్లాచెప్పారు.

"జమీందారుఎస్టేటుపై ఖరీదు కోరగలడా? తాను కేవలం ప్రభుత్వోద్యోగమే చేస్తూ,

(మిగతా 11 వ పేజీలో)

Rajagopalarao at the Prajasakti press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE